Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 7, no. 19

(Nov. 7, 1945)

బెజవాడ, 1945

Record no. 683

Prajāśakti

Vol. 7, no. 19

(Nov. 7, 1945)

Bejavāḍa, 1945

Record no. 683

Regd. No. M. 4486   0-2-0

ప్రజాశక్తి

సంపుటి 7   బుధవారం 7-11-45   సంచిక 19

అసెంబ్లీ ఎన్నికలు

కమ్యూనిస్టు అభ్యర్థులు

ఆంధ్రరాష్ట్రంలో కమ్యూనిస్టుపార్టీ 11 సంవత్సరాలనుంచి పని[illegible]స్తోంది. రైతుల్లోను, వ్యవసాయ కూలీల్లోను, పట్టణ కార్మికులలోను, విద్యార్థులలోను, యువక[illegible]ను, స్త్రీలలోను బలమైన ఉద్యమాలు నిర్మించి, వారి చైతన్యాన్ని వృద్ధిచేస్తూంది. వారిలో [illegible]రతదేశ స్వాతంత్ర్యవాంఛను తీవ్రంగా ప్రచారం చేస్తూంది. మాపార్టీ అనుసరించే దేశభక్తియుత [illegible]లసీని రుజువుచేయడానికి రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేస్తున్నాం. మా బలానికి [illegible] భారత స్వాతంత్ర్యోద్యమమేనని ప్రజలచేత ఒప్పించదలకున్నాం. ప్రజల్లో మాకు గాఢమై[illegible] విశ్వాసం ఉంది. వారు ప్రకటించబోయే అభిప్రాయాన్ని అందరం మన్నించవలసి వుంటుంది.

భారతదేశం మొత్తంమీద కాంగ్రెసు - లీగులు పోరాడట[illegible]తో, ఆంధ్రదేశంలో కాంగ్రెసు కమ్యూనిస్టుపార్టీలు పోరాడటం అంత. మనరాష్ట్రంలో యీరెండు పార్టీలే ప్రజలలో ఎక్కువ పలుకుబడిగల సంస్థలు. ఈరెండూ పోట్లాడుకుంటే దేశానికివినాశకరమైన ఫలితాలు సంభవిస్తాయి. కాని కమ్యూనిస్టు వ్యతిరేకులు యీలోజున గుడ్డిద్వేషంతో, [illegible]మాపద్దూలేని అహంకారంతో, మాపార్టీమీద దాడి ప్రారంభించారు. ఇందువల్ల ప్రతిగ్రామ[illegible]లోను, ప్రతి పట్టణంలోను కాంగ్రెసు-కమ్యూనిస్టుపార్టీలమధ్య చీలిక లేర్పడ్డాయి. వేలాది [illegible]బాలలో అనైక్యత ఏర్పడింది. హృదయ విదారకమైన యీ పరిస్థితిని తొలగించాలం[illegible], పార్టీలకూ తల్లిదండ్రులనదగిన ఆంధ్ర ప్రజానీకం గొంతెత్తి తమ అభిప్రాయాన్ని ప్ర[illegible]సలసి యుంది.

ప్రస్తుతం కాంగ్రెసునాయకు లవలంబిం[illegible] కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం దేశానికి ఎంత ముప్పువాటిల్లజేస్తుందో, అదిఎలా ఓడిపోక [illegible]దో, [illegible]సుకొనేటట్లు చేయడమే మా ఉద్దేశం.

కాంగ్రెసు, కమ్యూనిస్టుపార్టీలు కలిసి పనిచేయ[illegible]ం మా పార్టీ పాలసీ; కాంగ్రెసును పడగొట్టడంకాదు. ఐతే, మమ్మల్ని పడగొట్టత[illegible] కాం[illegible]సు నాయకులు తమ పాలిసీగా పెట్టుకున్నారు. ఈ విషయంలో ప్రజాభిప్రాయాన్నిపొంది, [illegible]సీని - కార్యక్రమాన్ని ప్రజలచేత ఒప్పించి, కాంగ్రెసు - కమ్యూనిస్టు ఐ[illegible]తకు మార్గం [illegible]రిచేయదలచుకున్నాం. ఇందుకే ఎన్నికలలో పాల్గొంటున్నాం.

వివిధ నియోజకవర్గాల[illegible] యీ క్రింది[illegible] పార్టీ అభ్యర్థులుగా నిలబడతారు. వారికే ఆంధ్ర ప్రజానీకం వోట్లిచ్చి గెలిపించ[illegible]సినదిగా [illegible]ంగ్రెసు - కమ్యూనిస్టుపార్టీల ఐక్యత అవసరమని చాటవలసినదిగా, కోరుతున్నా[illegible].

— ఆంధ్రరాష్ట్ర కమ్యూనిస్టుపార్టీ కమిటీ.

★

పట్టణ నియోజక[illegible]ర్గాలు

1. కాకినాడ   సి. వి[illegible]. రావుగారు
2. బెజవాడ - బందరు
   తపే[illegible] పోతరాజుగారు
3. గుంటూరు - తె[illegible]
   రావి అమ్మయ్యగారు

గ్రామ [illegible]యోజకవర్గాలు

1. శ్రీకాకుళ[illegible]ం
   [illegible]న్నలగడ్డ రామలింగయ్యగారు
2. [illegible]నంద్రి (మొదటిస్థానం)
   చింతం సత్యనారాయణదాసుగారు
3. అమలాపురం (నిమ్నజాతుల నియోజకవర్గం) } కందికట్ల నాగభూషణంగారు
4. ఏలూరు: గారపాటిసత్యనారాయణగారు
5. ఏలూరు (స్త్రీల నియోకజవర్గం) } డాక్టరు కె.అచ్చమాంబగారు
6. భీమవరం: యాళ్లబండి పోలిసెట్టిగారు
7. నర్సాపురం ఉద్దరాజు రామరాజుగారు
8. బందరు చలసాని వాసుదేవరావుగారు
9. బందరు (నిమ్నజాతుల నియోజకవర్గం) } గుంటూరు బాపనయ్యగారు
10. బెజవాడ (మొదటిస్థానం) } కొత్రగడ్డ వెంకట నారాయణరావుగారు
11. బెజవాడ (రెండవ స్థానం) } పుచ్చలపల్లి సుందరయ్యగారు
12. నర్సారావుపేట   పి. వి. శివయ్యగారు
13. గుంటూరు
    వావిలాల గోపాలకృష్ణయ్యగారు
14. ఒంగోలు   కొల్లా వెంకయ్యగారు

(మిగతా 2వ పేజీలో)

నవంబరు 7

జై జై రష్యా
జయజై రష్యా
స్వేచ్ఛా సమత్వాల తపస్వీ
దాస్య విముక్తి తేజస్వీ
ఓ వీర రష్యా
ఓ వీర రష్యా
కార్మికుల్ల అర్మికుల్ల ఉక్రైన్ల రక్రైన్ల
సమస్త జాతుల సమిష్టి సాధనలో
స్వయంనిర్ణయం ఫలించిన రూపంలో
నిర్మించిన సోవియట్లదేశం
నిఖిలావనికొక సందేశం
జై జై రష్యా
జయజై రష్యా
గోగల్ టాల్‌స్టాయ్ పుష్కిన్
చెకోవ్ గోర్కీ కుప్రిన్
కోటికోటి హృదయాలు
కురియించిన పవిత్ర సత్యం
పఠింపించిన నవ్యసమాజమును
ప్రభవించి, పాలించిన పవిత్రరష్యా
జై జై రష్యా
జయ జై రష్యా
సైబీరియా మైదానం యుక్రైన్ పచ్చికబయళ్లు
కాకేషస్ పర్వతం క్రిమియాకొండ లోయలు
సృష్టించిన ప్రచండారుణవైన్యం
ఝుకోవ్ వొరొషిలోవ్ టిమోషెంకో
ఐరోడిన్ బుడెన్నీ నేతృత్వఫలితం
రాగాలల రక్తచరిత్రలు
రగిలించిన వపురాలను
పరాధీన జాతుల విముక్తికై
జయించి సాధించిన భూతల స్వర్గం
జై జై రష్యా
జయ జై రష్యా
సోదర మార్క్సులు, ఏంగెల్సులు లెనిన్‌లు
నాడెదిరించిరి - మరణించిరి
హిట్లరులు ముసోలినీలు టోజోలు
నే డెదిరించిరి కనుమూసిరి
చరిత్రసాధించిన యీ సత్యం
గ్రహించని సోమరులు పామరులు
కలకాలం కళ్ళు మూయలేరు
జై జై రష్యా
జయ జై రష్యా
మానవ చేతిహాసములో
అమరజీవి నీ లెనిన్
విప్లవ సమర చరిత్రలో
అమరజీవి నీ స్టాలిన్
ప్రపంచ మానవ విజయయాత్రలో
కార్మిక కర్షక విప్లవ సమరంలో
అధినేతలు నీ పుత్రులు
విశ్వానికి కాంతిధారలు
జై జై రష్యా
జయ జై రష్యా

— నార్ల చిరంజీవి.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

పోలీసుల పెత్తనానికి అవకాశ మీయరాదు

— కంభంపాటి సత్యనారాయణ

క్రిందటి అసెంబ్లీ ఎన్నికలు చూదాం. పీపుల్సు పార్టీ రౌడీలు, జస్టిస్ పార్టీ గూండాలు కాంగ్రెసు వాలంటీర్లపై లాఠీ ప్రయోగం చేశారు. మీటింగులు చెదరగొట్టారు. కొట్లాటలు, ఉపన్యాసాలివ్వకుండా చేశారు. అలాంటి నీచపు చర్యలకు పాల్పడ్డ ప్రజాకంటకులకు వోటివ్వవద్దని ప్రజల్ని హెచ్చరించాము.

ఆ పాటు పద్ధతులే యీనాడు ఎన్నికల ప్రచారంలో సర్వసాధారణ మవుతున్నాయి. ఐతే, అప్పటికీ యిప్పటికీ భేదం ఏమంటే, ఇప్పుడు దేశం పేరుతో, జరుగుతున్నాయి! వారికి ఎన్నెన్నో భాష్యాలు జయప్రదు తున్నాయి! స్వాతంత్ర్యం కోరే ఏపార్టీవారైన తమ పాలసీని ప్రజలకు చెప్పి ఒప్పించి, వోటియ్యమని అడగటం సహజం. కాని ఈ నాడు కర్రలూ కత్తులూ ప్రయోగించి తమ ప్రత్యర్థుల్ని సాధించ చూస్తున్నారు, అనేకులు.

ఉదాహరణకు, వారం రోజుల్లో జరిగిన సంఘటనలను తీసుకొందాం. పత్రికలలో ప్రచురింపబడినంత వరకు, అక్టోబరు నెల ఆఖరు వారంలో కొన్ని హృదయ విదారకమైన వార్తలు వచ్చాయి.

నాగపూరులో స్థానిక హిందూమహాసభ యాజమాన్యాన ఒక బహిరంగసభ జరుగుతోంది. కాంగ్రెసువాదులు కొందరు హిందూ మహాసభ జండా పీకి శ్రీవర్ధ పతాకాన్ని ప్రతిష్ఠించబూనుకొన్నారు. రెండు పక్షాలవారికీ ఘర్షణ జరిగింది. అఘర్షణ దెబ్బలాటగా మారింది. పోలీసులు వచ్చి "శాంతి"ని కాపాడారు!

రావల్పిండికి సమీపంలో గుజర్ఖాన్ అనే చోట కాంగ్రెసు యాజమాన్యాన బహిరంగ సభ జరుగుతూంటే, అకాలీదళ సభ్యులు కొందరు రాళ్ళువిసరి అల్లరిచేశారు. సుమారు పదిమంది కాంగ్రెసు ప్రచారకులకు గాయాలు తగిలాయి. విపిక్ గర్డులువచ్చి సభను చెదరగొట్టారు.

బొంబాయిలోఅహరార్లు, ఆజాద్‌ముస్లింలు ఒక బహిరంగ సభను ఏర్పాటుచేశారు. ఉపన్యాసాలు సాగుతూండగా ముస్లింలీగు సభ్యులకు, శ్రోతలకుమధ్య దెబ్బలాట ప్రారంభమయింది. పోలీసులు వచ్చి ఈ పాటు టకాల్చారు. ఒకరికి గాయం తగిలింది. రెండవసారి మీటింగు మళ్ళీ ప్రారంభమైంది. మళ్ళీ అల్లరి బయల్దేరింది. పోలీసులు వచ్చి తుపాకులు కాలిస్తే, ఒకవ్యక్తి గాయపడ్డారు.

ఢిల్లీలో కూడా యిలాగే ఒక ముసల్మాను మీటింగు జరుగుతూంది. లీగర్లకూ — జమియత్ ఉల్ ఉలేమాలకు మధ్య గలాటా ప్రారంభమయింది. 6 గురు గాయపడ్డారు. పోలీసులు వచ్చి "శాంతి"ని కాపాడవలసి వచ్చింది.

ఢిల్లీ చేరిలో ఆజాద్ ముస్లిం నాయకుడైన అబ్దుల్ రహిమాన్‌గారిని ఊరేగింపులో తీసి కెళ్తూంటే, ఆయనమీద ఒక పదునైన కత్తి పడింది. ఎవరు విసిరారో తెలియదు ముస్లింలీగర్లంతా ఆరోజున కొట్లు మూసేసి, నల్లజండాలు ప్రదర్శించారు.

మధురపట్టణానికి సమీపంలో తమిళనాడ్ కాంగ్రెసు ప్రచారకుల సమావేశం జరుగుతోంది. రాజాజీకి అనుకూలురు దీన్ని నిర్వహిస్తున్నారు. రాజాజీ చర్యలను ఖండిస్తూ ఒక తీర్మానం ప్రవేశ పెట్టబడింది. కొందరు దాన్ని వ్యతిరేకిస్తూ కేకలు ప్రారంభించారు. అధ్యక్షుడు కామరాజ నాడర్ ఎంత ప్రయత్నించినా, గలాటా ఆగలేదు. పోలీసుల సహాయం పొందవలసి వస్తుందని బెదరించిన మీదట అల్లరి కొంత అణగిందట. రాజాజీ అనుచరులలో ఒకరైన గోపాలస్వామిగారు ఒక తీర్మానంమీద ఉపన్యసించడానికి వేదిక వద్దకు వస్తూంటే, ఆయనను కొందరుకొట్టారు. జేబులోఉన్న పౌంటన్ పెన్, కళ్ళజోడు, మనీపర్సు, గాంధీజీవ్రాసిన జాబు (రాజాజీని గురించి) వీటిని లాక్కున్నారు!

కొద్దిరోజులక్రితమే కాన్పూరులో ఖాక్సార్ల సభ జరుగుతూన్నప్పుడు ముస్లిం లీగర్లకూ, ఖాక్సార్లకూ మధ్య గలాటా బయల్దేరి, దెబ్బలాటగా మారింది. అందులో ఇద్దరు ముస్లిం లీగర్లు చచ్చిపోయారు. సుమారు 100 మంది ఖాక్సార్లను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ విధంగా మనలో మనం ఒకరు మీద ఒకరు కర్రలూ, కత్తులూ, ప్రయోగించుకొంటూ, హత్యలకు కూడా దిగుతూంటే, బ్రిటిష్ సామ్రాజ్యవాదులమీద ఎలా పోరాటం సాగించగలం? ఏ నోటితో "స్వాతంత్ర్యం" అనే పవిత్ర శబ్దాన్ని ఉచ్చరించగలం?

బ్రిటిష్ పాలకవర్గంనుంచి వాక్స్వాతంత్ర్య కావాలని కొన్ని దశాబ్దాలుగా మనం ఆందోళన చేస్తున్నాం. అటువంటప్పుడు, ఎన్నికలలో ఒక రాజకీయపార్టీ మరొక రాజకీయ పార్టీకి వాక్స్వాతంత్ర్యం సభా స్వాతంత్ర్యం యివ్వ నిరాకరించడం ఎంత అవమాన కరమైన విషయం?

ఇకముందుకూడా పరిస్థితులిలాగే ఉంటే, ఫలితాలు యీక్రింది విధంగా పరిణమిస్తాయి.

● ఒకరి నొకరు యిలాసాధించుకొంటూంటే అందరిమీద బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఏకచ్ఛత్రాధిపత్యం వహిస్తారు.

● ఎన్నికలలో పోలీసులదే పై చేయి అవుతుంది. అందువల్ల, ప్రజాభిప్రాయంకోసం తహ తహ పడే పార్టీకి ఎక్కువ నష్టం వాటిల్లుతోంది.

దేశంయొక్క రాజకీయ జీవితమే కళంకపూరితమవుతుంది. ప్రజాస్వామ్య సిద్ధాంతాలు దెబ్బతింటాయి. ఒక్కొక్క రాజకీయపార్టీని అనుసరించే ప్రజలు విశాలత్వం కోల్పోతారు. "మన నాయకులే ఈవిధంగా ఒకరినొకరు దూషించుకొంటూంటే, మన ప్రచారకులే యిలాంటి నీచపు పనులకు పాల్పడితే, మన గతి యేమిటి?" అని అందరూ ప్రశ్నించుకుంటారు. ఎన్నికల ఉత్సాహం కొద్దిరోజుల్లోనే చల్లారుతుంది. ఇదివరకెన్నడూ మనం విని విన నంతటి నిరాశ దేశమంతటా వ్యాపిస్తుంది.

ఈ విషయాన్ని అన్నిపార్టీలవారు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. జిన్నాగారు ముస్లింలీగర్లకు క్రింది విధంగా ఒక విజ్ఞప్తి చేశారు:

"వారు (జమియత్‌లు, అహరార్లు, ఖాక్సార్లు) తమ సభలలో ముస్లింలీగును, లీగ్ నాయకుల్ని, అతి నీచమైన భాషతో దూషిస్తున్నట్లు నాకు తెలుస్తోంది. అయితే, ముస్లిం లీగర్లూ, లీగ్ అభిమానులూ చేయవలసిందేమంటే: అలాంటిసభలకు మీరు వెళ్ళకండి. ఎవరైనా వెళ్ళడం తటస్థిస్తే, ఉపన్యాసకులు నీచంగాదూషిస్తున్నప్పుడు మీటింగును విడిచి పెట్టి వెళ్ళపోండి. ముసల్మానులతో మును ల్మానులు దెబ్బలాడుకునే అవకాశాన్ని కల్పించకండి".

ఈ హెచ్చరిక ఒక ముస్లింలీగర్లకేకాదు. అన్నిపార్టీల వారికి వర్తిస్తుంది పోలీసులకు మన జుట్టు అందించడం ఏపార్టీకి తగదు. ఇతరపార్టీల నాయకులు జిన్నా మాదిరిగా తమ అనుచరులకు ఉత్తరువులీయడం అవసరం.

వచ్చే సంచికలో

1. రౌడీచర్యలనరికట్టాలంటే — కామ్రేడ్ జోషి
2. ఆల్లూరి సత్యనారాయణగారు కమ్యూనిస్టుపార్టీకిచ్చిన రాజీనామా

అమలాపురంలో విద్యార్థి కాంగ్రెసు తుంటరి చర్యలు

క్రామేడ్ మంగియ్యశర్మ అమలాపురం బోర్డు హైస్కూలులో 6 వ ఫారం చదువుతూన్న విద్యార్థి స్థానిక విద్యార్థిసంఘంలో చురుకుగా పని చేస్తున్నారు. గతనెలాఖరున యితడు "దిస్టూడెంటు" "పీపుల్సువార్" పత్రికలతో క్లాసుకు వెళ్తూంటే, రేమిళ్ల గంగాధరం, మరికొందరు విద్యార్థి కాంగ్రెసు సభ్యులు అడ్డగించి, దూషిస్తూ చెంపపై కొట్టారు. ఈ దౌర్జన్యాన్ని గురించి వెంటనే కామ్రేడ్ సీతాస్వామినాయుడు హెడ్మాస్టరుతో చెప్పారు కళా వెంకట్రావుగారు అమలాపురంలోవిద్యార్థి కాంగ్రెసును స్థాపించడంలో తోడ్పడిన ఈ హెడ్మాస్టరు, విద్యార్థికాంగ్రెసు సభ్యులమీద ఎట్టి చర్యతీసుకోలేదు. విచారణ ఐనా జరపలేదు. ఇది వరలో ఈయన రెండుసార్లు హైస్కూలు ఆవరణలో విద్యార్థి కాంగ్రెసు తరపున బహిరంగ సభలు జరుపుకోడానికి అనుమతి యిచ్చి, విద్యార్థి ఫెడరేషన్ వారికినిరాకరించారు.

పై చర్యను ఖండిస్తూ విద్యార్థి ఫెడరేషన్ వారొక బహిరంగసభ జరిపారు. భమిడిపాటి కృష్ణమూర్తిగారు (కాంగ్రెసు) విద్యార్థి కాంగ్రెసు సభ్యులకొక సలహాచెప్పారు. మీటింగుకువెళ్ళి అల్లరి చేయండి; గంటివేస్తే ఏడుస్తూరండి; అప్పుడు కేసు పెడదాం. అని చెప్పారు! ఈ విషయం కామ్రేడ్ మహీధర రామమోహన్‌కితెలిసి భమిడిపాటికృష్ణమూర్తివద్దకు వెళ్లారు. దెబ్బలాటలను రెచ్చగొట్టడం కాంగ్రెసునీతికి విరుద్ధమని మందలించారు. అక్కడ సుమారు దిన 50, 60 మంది ప్రజలకు రామమోహన్ కాంగ్రెసు పేరుతో యీ పెద్దమనిషి ఏవిధంగాకొట్లాటలను రెచ్చగొడుతున్నారో వివరించి చెప్పారు. తరవాత ఒక సభలో కళా వెంకట్రావుగారు "కమ్యూనిస్టులు మా కృష్ణమూర్తిపై కయ్యానికి కాలుదువ్వుతున్నారు." అంటూ ఉపన్యసించారు. కృష్ణమూర్తిగారు, విద్యార్థికాంగ్రెస్‌వారు, అనుసరించిన పాడుపద్ధతిని విరమించంపోయి రాష్ట్ర కాంగ్రెసు కార్యదర్శే యిలా హింసాకాండను సమర్థించడం మన రాజకీయ జీవితాన్ని కళంకపరుస్తుంది.

విద్యార్థులు యదార్థ విషయాలు తెలుసుకొంటూ, విద్యార్థి ఫెడరేషన్‌వారితో చర్చలు జరిపి, సంఘంలోచేరుతున్నారు. రెచ్చిపోయి దౌర్జన్యానికి ప్రతి దౌర్జన్యం చేసేస్థితికి దిగకుండా ఫెడరేషన్ నిర్వాహకులు జాగ్రత్త వహిస్తున్నారు.

(1 వ పేజీ తరువాయి)

15. తెనాలి - మాకినేని బసవపున్నయ్యగారు
16. రాజంపేట- పంజం నరసింహారెడ్డిగారు
17. అనంతపురం - తరిమెల నాగిరెడ్డిగారు
18. పెనుకొండ - లోచర్ల ఆదినారాయణరెడ్డిగారు
19. కర్నూలు - చంద్ర పుల్లారెడ్డిగారు

కాట్రగడ్డ వెంకట నారాయణరావుగారు పార్టీ సభ్యులు కాకపోయినా, కమ్యూనిస్టు పాలసీని అంగీకరించి, పార్టీశిక్షణకు లోబడియుంటామని వాగ్దానం చేయడంవల్లవారిని బలపరుస్తున్నాం.

ఈ క్రింది నియోజకవర్గాలకు కూడా అభ్యర్థుల పేర్లను త్వరలో ప్రచురిస్తాం.

1. ఏలూరు విమ్నజాతుల నియోజకవర్గం.
2. నెల్లూరు గ్రామనియోజకవర్గం.
3. విశాఖపట్నం, తూర్పుగోదావరి లేబర్ నియోజకవర్గం.
4. ప. గోదావరి, కృష్ణా, గుంటూరు లేబర్ నియోజకవర్గం
5. ఒంగోలు విమ్నజాతుల నియోజకవర్గం.
6. రాజమండ్రి గ్రామ నియోజకవర్గంలో రెండవ స్థానం.
7. అమలాపురం గ్రామ నియోజకవర్గం
8. కర్నూలుగ్రామనియోజకవర్గనిమ్నజాతులస్థానం.

పట్టాభిగారికి బహిరంగలేఖ

యం. బసవపున్నయ్య
రాష్ట్ర కమ్యూనిస్టు కమిటీ సభ్యుడు

పూజ్యులు, పెద్దలు అయిన పంతులుగారూ, సగౌరవ నమస్కారాలు. ఆంధ్రులలో అతుంమేధావియని పేరెన్నికగన్నారు. ప్రఖ్యాత వక్తలుగ, ఆర్థిక, రాజకీయవేత్తలుగ, గాంధీజీ సత్య అహింస సిద్ధాంతాలకు ఉత్తమ భాష్యకారులుగ ప్రతి యాంధ్రుడు మిమ్ము చూచి గర్వపడతారు. ఆంధ్రోద్యమం మొదలు అఖిలభారత సంస్థాన ప్రజా ఉద్యమం, కాంగ్రెసు స్వాతంత్ర్యోద్యమం వరకు అన్నింట అగ్రగాములుగ నిలిచారు. అనేక చిక్కు సమస్యల వివరణలకు, వ్యాఖ్యానాలకు, నాయకత్వానికి ఆంధ్రప్రజ అంతా మీ వైపు చూస్తారు. ఇటీవల మీరు జైలునుండి విడుదలయివచ్చాక చేసిన కొన్ని ప్రకటనలు ప్రతిఆంధ్రుడిని కలవరపర్చినవి. దేశంలోని అనేక జాతీయపత్రికలు ఖండిస్తూ విమర్శలు చేశాయి. మీరు మాత్రం వాటిని సమర్థించుకో ప్రయత్నించి, మరింత వివరీత ధోరణిలో పడుతున్నారు. ఇప్పటికైనా ఒకసారి తేరిపారజూచి పరిదిద్దుకోకపోతే మీకు, మిమ్ము మమ్ము గన్న తెనుగుభూమికి తీరని అవకారం వాటిల్లుతుంది.

ప్రపంచంలో ఏ మూల చూచినా భిన్న భిన్న రాజకీయాలుగల స్వాతంత్ర్య ప్రియులంతా ఏకమై నూతన ప్రజాస్వామికాన్ని స్థాపించుకొంటున్నారు. భారతదేశంలోను, ఆంధ్ర దేశంలోను ఉన్న "ప్రజాఉద్యమాలను ఐక్యపరచి సత్వర సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని, స్వతంత్ర విశాలాంధ్రను, నిర్మించ పూనుకోవలసిన మీరు మీ ప్రకటనలను, ఉపన్యాసాలను పునరాలోచించు కోవలసివుంది. ఆంధ్ర దేశభక్త ఉద్యమాలయిన కాంగ్రెసు, కమ్యూనిస్టు ఉద్యమాల మధ్య నేడు ఏర్పడ్డ అఘాతాన్ని సరిజేసి చక్కబరచాల్సిన మీరే, అగ్నిలో ఆజ్యం పోసినట్లు అంతర్యుద్ధ వినాదాన్నిస్తున్నారు. ఈ లేఖ ద్వారా మీకు, తోటి ఆంధ్రప్రజలకు, రానున్న ప్రమాదాన్ని గుర్తింపచేయడమే నా ఉద్దేశం.

★

ప్రభుత్వం తన నిరంకుశ చర్యలను ప్రపంచ ప్రజల ఎదుట సమర్థించుకోడానికి అగస్టుఅల్లరులకుబాధ్యత కాంగ్రెసుదేఅంటూ టాటన్‌హామ్ కరపత్రాన్ని ప్రచురించింది. అందులో ఆంధ్ర కాంగ్రెసు సర్క్యులర్ ఉపహరించబడింది. రైలుపట్టాలు, తంతితీగెలు తెగగొట్టడం వగైరా యుద్ధవ్యతిరేక కార్యక్రమంతో సన్నిద్ధమైందని, జపాను వ్యతిరేక యుద్ధవిజయానికి అది ప్రమాదం కాబట్టి కాంగ్రెసు నాయకులను అరెస్టుచేశామని, అరెస్టుల తరువాత దేశవ్యాపితంగా జరిగిన చర్యలే అందుకు రుజువని అమెరీ, లిన్‌లిత్‌గోల వాదన. గాంధీజీ ఆ వాదనను పటాపంచలు చేస్తూ జవాబిచ్చారు. ఆంధ్ర సర్క్యులర్ అధికారయుతంగా కాంగ్రెసు జారీచేయలేదని, కాంగ్రెసుకు దాన్ని ముడిపెట్ట వద్దని స్పష్టంచేశారు. బహుశా యిది మీకు గూడా సమగ్రంగా తెలిసిన విషయమే ననుకొంటాను. అయినా మీరు బెజవాడ ఉపన్యాసంలో ఆ సర్క్యులర్‌ను సమర్థిస్తూ గాంధీజీపైన, కాంగ్రెసుపైన బాధ్యతను పులిమారు. వెంటనే పత్రికలలో దుమారం చెలరేగింది. "అచ్చట నేను అట్లాచెప్పలేదు. మరొకరీతిగా చెప్పా"నంటూ, విన్న ప్రజలమీద, పొజరైన పత్రికా విలేఖరులమీద తిద్దారు. బాధ్యులు, కాంగ్రెసు వర్కింగు కమిటీ సభ్యులయిన మీరు తొందరపడి ఆ సర్క్యులరు జారీచేయటం మొదటితప్పు. దాన్ని గ్రహించి సరిదిద్దుకోకుండా గాంధీజీ మున్నగు పెద్దలకంటగట్టి సమర్థించుకో చూడటం రెండవ పొరపాటు తీరా దేశంలో గందరగోళం బయలుదేరే టప్పటికి పాపం పత్రికా విలేఖరులపైన, విన్న ప్రజలపైన వేయడం మరింత శోచనీయం డాక్టరుగారూ! ఒక తప్పుచేస్తే దాన్ని గ్రహించి సరిదిద్దుకోవడంద్వారా ప్రజామన్ననలు వస్తాయిగాని, ఎంతకయినా పాల్పడి ఆత్మసమర్థన చేసుకుంటే వస్తాయా?

★

జైలునుండి బయటకు వస్తూనే, ప్రభుత్వం దిగివచ్చినట్లు, దిగివచ్చిందంటూ, "ప్రతిష్ఠంభన సృష్టించటం మనవంతు; పరిష్కరించడం ప్రభుత్వం వంతు" అంటూ ఒక సుభాషితం వినిరారు. భారతదేశంలోని వివిధ రాజకీయ పార్టీల మధ్య ఐక్యతవస్తే తమను ఎక్కడ సాగనంపుతారో అని బ్రిటిష సామ్రాజ్యవాదులు మనలోమనకు జుట్లు ముడిపెట్టి ప్రతిష్ఠంభనసృష్టించారు. నిరంకుశ ఆర్డినెన్సుల ప్రభుత్వాన్ని కొనసాగించారు. అదేమని ఎవరయినా ప్రశ్నిస్తే, "హిందూ ముస్లింలు కలిసి రాలేరు." అని సమాధానం! ప్రతిష్ఠంభనమూలకంగావచ్చిన ఆర్డినెన్సుల పరిపాలన మనప్రజలకనేక ఇక్కట్లు తెచ్చిపెట్టింది. కోట్లమంది మన సోదరులప్రాణాలను గొన్న బెంగాలు కరువును తెచ్చిపెట్టింది. మనలోమనకు జుట్లు ముడిపెట్టి ప్రతిష్ఠంభన తెచ్చింది ప్రభుత్వం. కాబట్టి ప్రతిష్ఠంభనను మనమే సృష్టించామంటూ చెప్పుకొనడం రాజకీయాలా? ప్రతిష్ఠంభనతోపరాయి ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తుంటే, అది పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదనడం హాస్యాస్పదంగాదా? "అగస్టు ఉద్యమంలో మనం గెలిచాం. ప్రభుత్వం ఓడిపోయింది" అని అతిశయోక్తులు చెప్పుకోవడంద్వారా మన స్వాతంత్ర్య పోరాటం ముందుకు పోతుందా?

★

గత మూడేండ్లుగ ఆంధ్ర జాతీయ జీవితంలో అనేక సంఘటనలు జరిగాయి, కాంగ్రెసు - కమ్యూనిస్టు విభేదాలు ఎక్కువయ్యాయి. స్వార్థపరులు కాంగ్రెసు బురఖా వేసుకొని కమ్యూనిస్టులమీద కయ్యాలకు దిగారు. అవే కాంగ్రెసు - కమ్యూనిస్టు దెబ్బలాటలుగ ప్రచారం చేయబడ్డాయి. మీలాంటి పెద్దలు బయటకు రాగానే లోటుపాటులు తరచి, ఉభయులనుండి భోగట్టా తెలుసుకొని విచారించాల్సింది. అటుగాక, మీరు కమ్యూనిస్టులను నిందించడం ప్రారంభించారు. అహింసా సిద్ధాంతం అంతశ్శత్రువుల విషయంలో ఆచరించ నక్కర్లేదని ప్రకటించారు. ముఖాముఖి తమతో మాట్లాడి, మాపై మీకు వచ్చిన రిపోర్టులలోని సత్యాసత్యాలను వివరించి చెప్పాలని, అపోహలను తొలగించాలని, ఎంతో కుతూహలం పడ్డాం. అందుకే మాపార్టీ నాయకుడు కామ్రేడ్ సుందరయ్య మీ యింటికి వచ్చి మిమ్మలను కలుసుకొన్నాడు, కాని మీరు యోగక్షేమాల సంభాషణ మాత్రం సాగించి, ఈ విషయాలను వినడానికే తిరస్కరించారు. అదేమని ప్రశ్నిస్తే, కమ్యూనిజంపైన, కమ్యూనిస్టులపైన తమకు కొన్ని అభిప్రాయాలు ఎన్నడో కలిగాయని చెప్పారు. వాటిని మరల అర్థంచేసుకోడానికి, మార్చుకోడానికి, ఓపిక లేదని, వయస్సు వచ్చిందని తెలిపారు. మా దృక్పథం ఏమిటో, ఘర్షణల గురించి మావాదన ఎట్టిదో — వినడానికి తిరస్కరించారు. మమ్మలను దోషులమని మాత్రం తీర్పుచెప్పి ప్రకటనలు చేస్తున్నారు. నేరంమోపబడిన ముద్దాయి తన అభిప్రాయం చెప్పుకోవడం, న్యాయాధిపతి వినడం సామాన్యమైన న్యాయశాస్త్రసూత్రం. దాన్ని గూడ అమలుపర్చ నిరాకరించారు. ఆంధ్ర కాంగ్రెసుకే గాక అఖిల భారత కాంగ్రెసుకే నాయకులైన మీరు, తోటి దేశభక్తియుతపార్టీ ఎడ ఇంత సంకుచిత పక్షపాత దృష్టితో ప్రవర్తించడం దేశాభ్యుదయానికి దోహదమొసంగదు. ప్రజలు మీపై ఉంచిన విశ్వాసానికి తగురీతిగా ప్రవర్తించడమని పించుకోదు

★

ఆసందర్భంలోనే కామ్రేడ్ సుందరయ్య కమ్యూనిస్టుపార్టీపై అహింసా విధానం అచరించనక్కరలేదని మీ అభిప్రాయమా అని అడిగితే, కాదుకాదని, జవాబిచ్చారు. పత్రికల్లో ప్రకటనలకు అలా అర్థం వస్తున్నదని చెపితే, తమరా ప్రకటనలను చూడనట్లు వెలబుచ్చారు. నిజమేననుకొన్నాం. కాని మీ గుండుగొలను ప్రకటనలో అసలు విషయం బయటపడింది. క్రూరబ్రిటిష్ సామ్రాజ్య శత్రువుయెడ అహింసా సిద్ధాంతం, తమనిద్దలాంటి తోటి ప్రజాసేవకులమయిన కమ్యూనిస్టులపై లాఠీకర్రల వేదాంతం!

ప్రజాపీడకులైన జమీందార్లతో స్నేహం, తోటి ప్రజాసేవకులతోయుద్ధం ఇది మీప్రస్తుత విధానంగా పరిణమిస్తోంది. మీఛత్రచ్ఛాయల క్రింద నడుస్తున్న హిందూస్థాన్ మ్యూచువల్ ఇన్సూరెన్సు కంపెనీ చల్లపల్లి రాజాను అధ్యక్షునిగా వరించిందంటే అంతరార్థాన్ని అవగాహన చేసుకోలేకపోయాను. పిఠాపురం మహారాజాగారి షష్ఠిపూర్తి సభకు మీరువెళ్ళి నా సందేహాన్ని నివృత్తిచేశారు. "ప్రత్యర్థులైన వారితో బాహాటంగా స్నేహం చేసికోవడం సత్యాగ్రహధర్మం" అని మీరు వెలబుచ్చారు. జమీందారులు, మహారాజులవంటి ప్రత్యర్థులతో బాహాటంగా స్నేహం మీ సత్యాగ్రహధర్మం! మీయింటికివచ్చిన కమ్యూనిస్టు "ప్రత్యర్థి"తో ముఖాముఖి చర్చించడం అధర్మం! అందుకే కాబోలు మీ స్నేహం వాంఛించివచ్చిన కామ్రేడ్ సుందరయ్య చెప్పే విషయాలు విన నిరాకరించారు! సీతారామయ్య పంతులుగారూ! పీపుల్సుపార్టీ పెట్టి, కాంగ్రెసును ధ్వంసం చేయ చూచిన పిఠాపురం రాజాగారు, కాంగ్రెసు కాండిడేట్లను నానా బూతులుతిట్టి ఓడించిన చల్లపల్లి రాజాగారు, స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెసుకు మిత్రులా? స్వాతంత్ర్య సాధనకు జీవిత మంకితం చేసి, నిధానంలో అభిప్రాయభేదాలున్నంత మాత్రాన ఉరికంబాలు, యావజ్జీవ ద్రవాంతర శిక్షలకు వెనుకంజవేయని కమ్యూనిస్టులు దేశద్రోహులా? కాంగ్రెసు విరోధులా? కాంగ్రెసు సంస్థపై ప్రజానీకానికున్న విశ్వాసాన్ని, సంస్థపై మీకున్న పెత్తనాన్ని చూచుకొని మీ చిత్తం వచ్చినట్లు మాట్లాడితే, ప్రజలు మెచ్చరు.

★

కమ్యూనిజమన్నా, కమ్యూనిస్టులన్నా నిష్పలంగా ప్రజలెరగని కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు 'కమ్యూనిస్టులకు మాస్కోనుండి బంగారం వస్తోందని' అపవాదులు వేసేవాళ్లు. అలాంటి వాళ్ళకు చరిత్రయే బుద్ధిగరపింది. యుద్ధకాలంలో కమ్యూనిస్టుపార్టీపై అట్టిదింత లనే కాంగ్రెసుసోషలిస్టులు పార్వర్డుబ్లాకువాళ్లు ప్రచారం చేశారు. తుదకు గాంధీజీవద్దకు కూడా మోశారు. ఆయన విషయాన్ని అర్థం చేసికొని, అదితప్పు. కమ్యూనిస్టులు గూడ తనలాంటి ప్రజాసేవకులేనని ప్రకటించారు. అయినాగాంధీజానికి భాష్యకారుడనని ప్రఖ్యాతిగాంచిన మీకు మాత్రం గాంధీజీ మాటల్లో విశ్వాసం లేకపోయింది. గుండుగొలను ఉపన్యాసంలో కమ్యూనిస్టులు "ప్రభుత్వం వద్ద ధనసహాయం తీసుకొని......ప్రభుత్వ కార్యాలు నెరవేర్చారు." అని వెలబుచ్చారు. కమ్యూనిస్టులకు ధనంఎక్కడినుండివస్తుందో కమ్యూనిస్టులున్న గ్రామాలకువెళ్ళి విచారిస్తే తెలుస్తుంది. ఇళ్ళు, వాకిళ్లు, పొలాలు తెగనమ్మి, పార్టీకి యిచ్చి, ప్రజాసేవలో నిమగ్నులయారు పార్టీసభ్యులు. ఇన్సూరెన్సు కంపెనీ బ్యాంకులు, వ్యాపారం లేని కమ్యూనిస్టులకు డబ్బెక్కడినుండి వస్తుందాఅనుకొని, ప్రభుత్వం దగ్గరనుండే వస్తుందను కొన్నారు కాబోలు! ఈ నీచాతినీచమైన చౌకబారు నిందలతో రాజకీయ ప్రతికక్షులను ఎదుర్కొనడం మీలాంటి దేశభక్తులకు తగనిపని.

పూర్వం కాంగ్రెసుశత్రువులు కాంగ్రెసును రాజకీయంగా విమర్శించలేక, చౌకబారునిందలకు దిగారు. వాళ్ళు సఫలులయ్యారా? మీకే అవన్నీ తెలుసుగదా! అలాంటి మీరే కమ్యూనిస్టులపై నిందాప్రచారం ప్రారంభించారు. కమ్యూనిస్టులు రాజకీయాలనుకర్రలతోఅమలు పరుస్తారని, బ్రిటిషువారి డబ్బుతింటున్నామని, ధనికులను నాశనం చేస్తామని, మేము స్థాపించేది రక్తపాత ప్రభుత్వమని, ప్రభుత్వంతో మిలాఖత్ అయ్యామని, దేశద్రోహులమని మీరువేదికలపైనుండి విచ్చలవిడిగామాట్లాడుతున్నారు! కాంగ్రెసుపై రాజకీయ విమర్శ చేయలేని కాంగ్రెసు శత్రువుల పద్ధతినే మీరు కూడా నేడు అనుకరిస్తున్నారు.

మీరు అహింసా సిద్ధాంతానికి భాష్యం చెపుతూ, లాఠీకర్రల వేదాంతం చెప్పారు. దేశంలో అనేక ఖండనలు, విమర్శలు వచ్చాయి. ఫ్రీప్రెస్, బొంబాయి క్రానికల్ లాంటి కాంగ్రెసు పత్రికలన్నీ ఆక్షేపించాయి. ఆంధ్ర సర్క్యులర్‌పై బెజవాడ ఉపన్యాసం లాగ ఈసారి పత్రికా విలేఖరులమీద చెప్పవేయనందుకు సంతోషం. లాఠీ ఉపయోగించాల్సిన సంగతి నిజమేనన్నారు. ఆబాధ్యత మీకు వ్యక్తి (మిగతా 4 వ పేజీలో

కంచుకాగడా

ఇండోనేషియా, ఇండోచైనా దేశాల ప్రజలు, తమ జన్మహక్కయిన స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోడానికి పోరాటం చేస్తున్నారు. డచ్చి, ఫ్రెంచి, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల మూకుమ్మడి బలాన్ని, అబద్ధ ప్రచారాన్ని ఎదుర్కొని జీవన్మరణ సమరం సాగిస్తున్నారు వారు. ఇండోనేషియా ప్రజా నాయకుడు డాక్టర్ సొకర్నో, తన దేశపు స్థితిగతులను చూడటానికి జవహర్‌లాల్ నెహ్రూను ఆహ్వానించేరు. భారతీయుల సానుభూతిని అర్థించేరు. అవకాశముంటే ఇక్కడికట్టుకొచ్చివాళ్ళవని నెహ్రూవంటి వారు కాంగ్రెసు సంస్థయొక్క సానుభూతిని తెలియచేసేరు. జిన్నా ముస్లింప్రజల సానుభూతిని తెలియజేసేరు. వారేకాదు అణుమాత్రము దేశభక్తి కలవారెవరైనా పీడిత ప్రజలకు సహృదయ పూర్వకమైన సానుభూతిని తెలియజేసి, సామ్రాజ్యవాదుల క్రౌర్యాన్ని, కుటిలత్వాన్ని అసహ్యించు కుంటారు.

కాని పశ్చిమగోదావరి కాంగ్రెసు నాయకులు మాగంటి బాపినీడు, కొవ్వలి గోపాలరావుగార్లు అవలంబించిన పద్ధతివేరు. వీరి ప్రవర్తన, వీరి చెప్పుచేతల్లో తిరిగే విద్యార్థి కాంగ్రెస్సు ప్రవర్తన, ఎటువంటి అప్రతిష్ఠ తెచ్చి పెడుతున్నదో ఆంధ్రులు - ముఖ్యంగా పశ్చిమగోదావరి ప్రజలు యీక్రింది విషయం మంచి తెలుసుకోవాలి. ఇదీ కథ:

"పైనుంచి సర్క్యులర్!"

తమ ప్రాణాలనొడ్డి స్వాతంత్ర్య సమరం సాగిస్తూన్న ఇండోనేషియా, ఇండోచైనా ప్రజలకు అభినందన సూచకంగాను, భారతీయ సైన్యాలను వినియోగించి వారి స్వాతంత్ర్యపోరాటాన్ని అణచివెయ్యడానికి ప్రయత్నిస్తున్న సామ్రాజ్యవాదుల దుర్మార్గానికి అసమ్మతి చిహ్నంగాను ఆజాద్‌హింద్‌ఫౌజ్ పట్ల ప్రభుత్వం అవలంబిస్తూన్న విధానానికి అసమ్మతి సూచకంగాను, తణుకు విద్యార్థి ఫెడరేషన్‌వారు ఒకరోజు సానుభూతి సమ్మె చేయడానికి నిశ్చయించుకున్నారు. విద్యార్థికాంగ్రెసును సహకారం చెయ్యమన్నారు. పైనుంచి (?) సర్క్యులర్ రానిదే సమ్మెచెయ్యమన్నారు విద్యార్థి కాంగ్రెసువారు! అక్కడితో ఆగేరా? లేదు, లేదు. 31 వ తేదీని సమ్మె చెయ్యమని పికెటింగు చేస్తూన్న ఫెడరేషను విద్యార్థులపేర్లు శ్రద్ధగా రాసితారని, మాష్టర్లకు యిచ్చేరు "పైనుంచి వచ్చిన సర్క్యులర్" ప్రభావమా యిది?

కాంగ్రెసు కార్యక్రమమా యిది?

అవును; సందేహం లేదు. విద్యార్థికాంగ్రెసుకూ, కాంగ్రెసుకూ నాయకుడైన కొవ్వలి గోపాలరావుగారి అజమాయిషీ క్రింద ఎటువంటి ఘనకార్యాలు జరిగేయో చూడండి. సమ్మెను ధ్వంసం చెయ్యడానికి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి, మీ అబ్బాయిలు సమ్మె చెయ్యకుండా జాగ్రత్తపడమని, స్కూలుకు వెళ్ళకపోతే చెడిపోతారని, ఫైను యిచ్చుకోవలసి వుంటుందని, సమ్మె చెయ్యడమే దేశద్రోహమని, అహోరాత్రాలు ప్రచారంచేశారు. రేపో మాపో సమ్మె అనగా రాత్రివేళ లైట్లుపట్టుకొని "సమ్మెచేస్తే దేశానికి ద్రోహంచేసినట్టు; జాగ్రత్త చిక్కుల్లో పడిపోతారు." అని విద్యార్థుల్ని బెదిరించారు. వీళ్ళపద్ధతి ననుసరించి లెక్కపెడితే, ఇండోనేషియా పట్ల తహతహ లాడిపోయిన నెహ్రూ వంటి వారు మొట్టమొదటి దేశద్రోహి అవుతారు!!

సమ్మెను విచ్ఛిన్నం చెయ్యడానికి తణుకులోవున్న సిబ్బంది చాలక, పశ్చిమగోదావరి జిల్లా కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు మాగంటి బాపినీడుగారిని టెలిగ్రాంయిచ్చి తెప్పించేరు. పడింపల్లితిపతిరాజు, చల్లాఅప్పారావుగార్లను కలుపుకు చేశారు. కొవ్వలి గోపాలరావుగారి నాయకత్వాన విద్యార్థి కాంగ్రెసు వర్కర్లు, దొంగవ్యాపార్లు, రౌడీలు, కాంగ్రెసు జెండాలతో - "స్వతంత్రభారత్‌కి జై. దేశద్రోహులు నశించాలి!" అన్న నినాదాలతో సమ్మెరోజున స్కూలుదగ్గర సమీకరించబడ్డారు. స్కూలు మానివెయ్యడమే దేశద్రోహమంటూ ప్రచారం సాగించేరు.

పీకలమీదనుంచి సైకిళ్ళు

పదిహేనుమంది విద్యార్థులు స్కూలు గేటుకు అడ్డంగా పడుకొని పికెటింగు చేస్తూవుంటే, కాంగ్రెసంతా తమ ఒక్కరి గుత్త హక్కని చెప్పుకునే యీప్రముఖులు స్కూలుకు వెళ్ళకపోతే దేశద్రోహమని ప్రచారం మొదలుపెట్టేరు. చాలమంది విద్యార్థులు యిదంతాచూస్తూ విభ్రాంతిపోయినిలుచున్నారు. పోలీసులు కూడా వచ్చేరు. కొవ్వలి గోపాలరావుగారు తన నాయకత్వాన్ని ప్రదర్శింప పూనుకున్నారు. స్కూలు గేటుకడ్డంగా పడుకొనిపికెటింగు చేస్తున్న విద్యార్థుల్ని తొక్కుకుంటూ పోవలసిందని, తన అనుచరులకు ఆజ్ఞయిచ్చేరు. ఇంతలో కొవ్వలివారివంటి ప్రజ్ఞావంతులెవరో, ఒక కుక్కను పడుకున్న విద్యార్థులపైకి తోలేరు. కుక్క వారిని దాటుకుంటూపోయి, ఎంతటి జ్ఞానంలేని పశువయినప్పటికీ తొక్కకుండా తిరిగి వచ్చేసింది. ఖరతా అహింసావాది గోపాలరావు మాత్రంవిద్యార్థుల్ని తొక్కుకుంటూ స్కూలులో ప్రవేశించి తనలాగే అనుచరుల్ని కూడా రమ్మని గర్జించేరు. పికెటింగుచేస్తూ వున్న శర్మ అనే విద్యార్థికి నోటినుండి ముక్కునుండి నెత్తురు కారసాగింది. గోపాలరావు ఆజ్ఞను శిరసావహిస్తూ, విద్యార్థి కాంగ్రెసువారు, పికెటింగు చేస్తున్నవారి పీకలపైనుంచి సైకిళ్ళు నడిపించారు. తంగిరాల రమణమూర్తి అన్న మాష్టరు వీరందరినీ మీరిపోవా లనుకున్నారు. పన్నెండు సంవత్సరాల వయస్సుగల యు. సూర్యనారాయణమూర్తి అన్న విద్యార్థి డొక్కలోతన్ని మరీస్కూలులోకి వెళ్ళేడు; ఆవిద్యార్థి బాధవల్ల మాటరాక, మంచినీళ్ళిచ్చిన తరువాత కొంతసేపటికి కోలుకున్నాడు. విదేశీవస్తువులను బహిష్కరించాలని పికెటింగు చేసిన మన జాతీయవీరులమీద నుంచి గుర్రాలను, లాఠీలు నడిపిన సామ్రాజ్యవాద ప్రభుత్వ చర్యలు మనకు తెలుసు. కాని మన జాతీయదర్పాన్ని మూర్తీభవించిన కాంగ్రెసుపేరుతో గోపాలరావు వంటివారు, యిటువంటివారిని గుడ్డిగా అనుసరించే విద్యార్థికాంగ్రెసు యువకులూ ఇలా చేస్తున్నారు.

ఈ హింసాకాండనంతా చూస్తూన్న ప్రజలలోని కొందరు కాంగ్రెసు అభిమానులు, బాధతో, విస్తుతో ఆవేదనపడ్డారు; కొందరు యీ దుర్మార్గాన్ని చేసినవారిని తన్నమంటారా అని అడిగారు. విద్యార్థి ఫెడరేషన్ నాయకులు వారిని వారించారు. అక్కడున్నవారందరూ యీదుర్మార్గాన్ని చూచి అసహ్యించుకున్నారు. ఇదంతా కాంగ్రెసు కార్యక్రమమే ననుకొని ఒక స్త్రీ కాంగ్రెసునే తిట్టిపోసింది; "కులము చెరుపనొక్క గుణహీనుడుండిన" వాడు చేసే దుండగాలన్నీ కులానికే వస్తాయి కదా! ఈ దృశ్యాన్ని చూచిన పల్లా సూర్యనారాయణగారు (ప్రసిద్ధ కాంగ్రెసు వాది) గోపాలరావుని పిల్చి చీవాట్లు పెట్టారు. విద్యార్థులు అతనిచుట్టూ గుమిగూడి "ఇదేనా దేశభక్తి" అని అడిగేరు. వాళ్ళందర్నీ దేశద్రోహులని తిడుతూ గంతులేసేరు! తరవాత సభలో ఉపన్యసిస్తూ, విద్యార్థులు "కుక్కల్లాగ, కోతుల్లాగ" ప్రవర్తించారని నింది ప్రలాపం సాగించేరు!

బాపినీడుగారి బండారం

ఇదంతా జరుగుతూవున్నప్పుడు బాపినీడుగారు ఊళ్ళోనే ఉన్నారు. అంతేకాదు, ఈ నాటకంలో వారికికూడాపాత్రవుంది. స్కూలులో అల్లరి జరిగిపోతూ వుందని జిల్లాబోర్డు ప్రెసిడెంటుకు తంతి పంపేరు. విద్యార్థి కాంగ్రెసువారు సమ్మెచేసిన విద్యార్థుల పెద్దవాళ్ళదగ్గిరకు వెళ్ళి కొండెలు చెప్పేరు. బాపినీడుగారు హెడ్‌మాష్టరు దగ్గిరకివెళ్ళి, "పికెటింగులోనూ సమ్మెలోనూపాల్గొన్నవారిపై ఏంచర్యతీసుకుంటారు?" అని అడిగేరు.

స్వాతంత్ర్యమన్నా, కాంగ్రెస్‌అన్నా ఏమాత్రం గౌరవం వున్నవాళ్ళయినాసరే, బాధతో కృంగిపోవలసినగాథ యిది. ప్రాణాలనర్పించి స్వాతంత్ర్య సమరంచేస్తున్న ఇండోనేషియా, ఇండోచైనా ప్రజలపట్ల సానుభూతి ప్రకటించడందేశద్రోహమా? సానుభూతిచూపిన విద్యార్థుల్ని దూషించడం, హింసించడం, పగపట్టడం దేశభక్తా? ఔను - పశ్చిమగోదావరి కాంగ్రెసునాయకుల(మహాత్ముల) కొత్తన్యాయశాస్త్రం ప్రకారం!

మన జాతీయోద్యమాదర్శాలను వీళ్ళెక్కడికి తీసుకుపోతున్నారు? కాంగ్రెసు సాంప్రదాయాలను అనుసరించే విధానం యిదేనా?

పట్టాభిగారికి బహిరంగలేఖ

(3 వ పేజీ తరువాయి) గతంగా తీసికొంటే చాలదనుకొన్నారు కాబోలు! కొన్ని సందర్భాల్లో హింసను ప్రయోగించ వచ్చునని కాంగ్రెసు వర్కింగు కమిటీ తీర్మానించింది. ఆ తీర్మానం సారమే కమ్యూనిస్టు ప్రత్యర్థులపై లాఠీ ప్రయోగము చేయాలని చెప్పినట్లు వెలివ్వారు. మీలాంటి వేదాంతం కాంగ్రెసు వర్కింగుకమిటీకి ముడి పెట్టారు గాంధీజీ ఎంత పరితపిస్తారో!

కాంగ్రెసు - కమ్యూనిస్టు కొట్లాటలనబడ్డ అమృతలూరు, ఏలూరు వగైరా కేసులు ఇంకా విచారణ జరుగుతునే ఉన్నాయి. ఆ కేసుల విషయాలపై వ్యాఖ్యానించడం చట్టబద్ధంగా తప్పన్న సంగతి మీరు మరచి పోయారు. అయినా సోదర దేశభక్తులను కోర్టుల కెక్కించి సామ్రాజ్యవాముల తీర్పులతో మిమ్మ సరిదిద్దవలెననో, మీపై పగ దీర్చుకోవలెననే దుస్థితికో దిగజారము మాకు ప్రజలపై పూర్తి నమ్మకమున్నది. ఆప్రజల యెదుటనే మీరు చేస్తున్న పొరపాట్లను ఎత్తిచూపితే వారు సరిదిద్దగలరని మాకు తెలుసు. కమ్యూనిస్టులు దుర్మార్గులని రుజువు చేయుటకు పోలీసు కేసులు, 107 సెక్షన్లు, జరిమానాలు ఉదాహరణగ ఎత్తిచూపారు. మీరు ప్రజాకంటకులు, దొంగమార్కెటు వ్యాపారస్తులుచేసే అన్యాయాలను ప్రతిఘటిస్తే వచ్చే సంఘర్షణలను ఎదుర్కొని, పోలీసు నిర్బంధ విధానానికి గురయిన ప్రజాసేవకులను, పోలీసు సాక్ష్యం, బ్రిటిషు కోర్టుల తీర్పుల కొలతబద్దతో అంచనావేయడం ఎంత అసమంజసమో మీరు మరచిపోతున్నారు. అదేనోట బ్రిటిషు నిర్బంధ విధానానికి గురయిన దంతా దేశభక్తిగా, ప్రజాసేవగా, నిరుపమత్యాగముగ పొగడుతున్నారు; వారికే ఓట్లు విమ్మని అడుగుతున్నారు.

పట్టాభిగారూ! నా విమర్శను ఆక్షేపణగ మాత్రము తీసికొని, మరింత ఆగ్రహం చెంది ప్రయోజనములేదు. కమ్యూనిస్టులు ప్రజాసేవకులుగారని, దేశద్రోహులని ప్రజలను నమ్మించ ప్రయత్నించడం ఏటికి ఎదురీత వంటిది. కాంగ్రెసు - లీగు - కమ్యూనిస్టు ఐక్యతలేనిదే బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కుటిలయత్నాలను భగ్నంచేయలేము అవగ్నసత్యాన్ని ప్రజలకు నూరిపోయడానికే మేము ఎన్నికలలోకి వస్తున్నాము. మీరు రాజకీయంగా మానివాదాలనువిమర్శించి, స్వాతంత్ర్య సాధనకు మీ మార్గమేమిటో వివరిస్తే ప్రజలు తొందరగా గుర్తించగలరు. అటుగాగ, నిందాప్రచారానికి మీరు పూనుకుంటే కమ్యూనిస్టులమైన మాకు గలిగే లాభనష్టము లటుంచి ఆంధ్ర ప్రజారాజకీయ జీవితమంతా కలుషితమవుతుంది; మన సుసాంప్రదాయాలు మంట కలిసిపోతాయి. ఆంధ్ర దేశభక్తులమయిన కాంగ్రెసు - కమ్యూనిస్టులు సామరస్యంతో పనిచేయనిదే మన తెలుగు ప్రజల కష్టాలు గట్టెక్కవు. కమ్యూనిస్టుల మైన మమ్ము నాశనంచేయాలనే కొందరు ప్రజాశత్రువులు దేశభక్తులయిన మీప్రకటన వెనుక దాగి, అంతర్యుద్ధ ప్రయత్నాలను సాగిస్తున్నారు. మీరు ఈ ప్రమాదాన్ని ఎంత శీఘ్రంగా గుర్తిస్తే దేశానికి అంత శ్రేయస్సు. తమరు చేస్తున్న ప్రకటనలు, వాటి ప్రభావము ఎలా పరిణమిస్తున్నదో ఆలోచించుతున్నారా? అభిప్రాయభేదాలనసహించలేని అసహనము, రాజకీయ ప్రత్యర్థులపై పశుబల ప్రయోగము, ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కులను సహితం అంగీకరించని నిరంకుశత్వం - ఇవి కాంగ్రెసు ప్రజాసేవకులలోనే ప్రబలిపోతున్నాయి. ఇటీవల తమిళనాడు కాంగ్రెసు మీటింగులలో అల్లరులు తాండవిస్తున్నాయి. ఆమీటింగులో శ్రీకామరాజనాడరుగారు పోలీసులను పిలిపించు తానన్న వరకు వెళ్ళవలసిన దుస్థితి పట్టింది. కాంగ్రెసు - లీగు - కమ్యూనిస్టుల ఐక్యతలేనిదే మనకు స్వతంత్రం రాదు; మన ప్రజలు విముక్తిపొందరు - అని కమ్యూనిస్టులమంటున్నాము. కాదు లీగును నాశనం చేస్తాం; కమ్యూనిస్టులను కాలరాస్తాం; మేము ఒక్కరమే అన్నీ చేస్తాం అని మీరంటున్నారు.

ఒకసారి ఆలోచించి, ఏది సబబో మీరే చెప్పండి. లేదా కాంగ్రెసు - కమ్యూనిస్టు దేశభక్తులమైన మన ఇరువురకు ప్రజలే పాఠాలు గరపుతారు.

★ చిన్న కథ

జ్ఞాని

బాగా తెలిసినవారు, మరిల్లు పావనం చేస్తున్నారు. వాళ్ళని భక్తిశ్రద్ధలతో చూడాలి అని బాబుగారు హెచ్చరించారు. ఆయన నానా విషయాలమీద—ముఖ్యంగా ఈ నాటి రాజకీయాలమీద—మాట్లాడుతారు. విందామని ఉవ్విళ్ళూరాం.

జ్ఞానిగారొచ్చారు. పెద్ద బేడా ఒకమూల వర్తులని తనకి కావలసిన బట్టలూ అవి తీసుకుని మళ్ళా పెట్టె భద్రంగా తాళంవేసి, దాన్ని ఒక్కటికి వాలుగుసొల్లు గుంజి చూసు కున్నారు.

"శైలవింత ఏమిజనం! అబ్బబ్బ!" అన్నారు జ్ఞానిగారు. అందులో మాకు చాలా గూఢార్థం కనిపించింది. ఈనైశాచిక యుద్ధాన్ని, తమ్ముంలంగా ఏర్పడ్డ నైతికారతనీ నైతికళ్ళ ప్రకటనలనీ, వాటికి విరుద్ధంగా జరుగుతున్న అసవరప్రయాణాలనీ, అందు చేతకలిగిన జనసమ్మర్దాన్ని ఒక్కముక్కతో విమర్శించేశారు.

"శైలవింత ఏంజనం!"

స్నానానంతరం జ్ఞానిగారు దేవతార్చనలో మునిగిపోవటంవల్ల మాకు వారిజ్ఞానవాక్కులు భోజనానంతరం గాని వినపడలేదు.

హాయిగా తాంబూలసేవనం చేస్తూ జ్ఞానిగారు మంచంమీద విశ్రమించి నోరుతెరిచారు.

"ఎంచేతో గాని ఎడంకన్ను ఉదుడుకుతోంది. ఎం రామందో మరి! అంతా ఆ శ్రీరామచంద్రమూర్తివారి లీల! రామా! రామా!" అన్నారు.

"ఎడంకన్నా అండీ!" అన్నాడు మా రెండోవాడు చాలా అమాయికంగా.

"అవును. బాబూ, అందుకే అదో అనుకున్నాను, నేఎగా మున్నావా అని."

"పెనకండి, మా న్నే హాతుడొకడి కండి, ఇలాగే ఎడమ కన్ను తెగ ఆదరటం మొదలుపెట్టిందండి" అన్నాడు రెండో వాడు.

"అలాగా! ఏమయిందో!" అన్నారు జ్ఞాని.

"విశేషంలా పరీక్ష పాసై ఉద్యోగమొచ్చిందండి."

"అంతే! ఇంకేమి జరగలేదూ!"

"జరక్కేమండీ! ఎడంకన్నులా అస్తమానం అదురుతూనే వచ్చిందండి."

"ఆఁ!"

"ఇంతలో వాళ్ళమనలమ్మ చచ్చి వారి పేర అయిదెకరాలు రాసిచ్చి పోయిందండి."

"అసంభవం!" అన్నారు జ్ఞాని.

"దానికో చిన్న తిరుగుడొచ్చిందిలెండి." అన్నారు మా రెండోవాడు అథమూ, ఉభమూ ఎరగని మొహంపెట్టి. "మరొకఘల్లకల్లా మా స్నేహితుడికీ ఆడపిల్లయిపోయిందండి. పంగురు పిల్లల్ని కని ఇప్పుడు సుఖంగా ఉన్నాడు—ఉన్నాది."

జ్ఞాని మా రెండోవాడికేసి 'విచిత్రంగా' చూశారు. అథరుకు, "అబ్బాయీ, కుర్రాళ్ళలా అబద్ధాలాడగూడదు. పెద్దవాళ్ళని హేళన చెయ్యగూడదు, కళ్ళు పోతాయి," అన్నారు.

గాలిఘనీభవించుకుపోయినట్టయింది. జ్ఞాని తమ గొంతుకోతో వాయుస్తంభన చేసినట్టయిపోయింది.

ఆ నిశ్శబ్దంలో మా మూడోవాడు చిన్నగా మా రెండోవాణ్ణి "ఆ మూలేలవుందో కనిపిస్తున్నదిరా!" అని అడిగాడు.

"మనకమసొగ్గా వుందిరా" అన్నాడు రెండోవాడు రహస్యంగా. మావాడు గోవాడు సభ రక్తికట్టినట్టుగా "హిహి!" అని నవ్వి అంతటితో పోనిచ్చాడు.

మర్నాడు మేం చాలా సేవచేస్తేనేగాని జ్ఞాని మాకు సముఖులు కాలేదు. 'బాబుగారు కూడా మమ్మల్ని గట్టిగా కోప్పడ్డారు. కాని మేం చేసిన తప్పు గురించి తర్కవితర్కాలు మట్టుకు జరగలేదు.

★

"ఈ యుద్ధం గురించి తమ అభిప్రాయమేమిటి!" అని బాబుగారు జ్ఞానిగార్నడిగారు.

"బాబూ, ఇదంతా ఈశ్వర కటాక్షం. భూభారం తీరడానికే వొచ్చింది. సందేహం లేదు" అన్నారు జ్ఞాని.

"అవునండీ, భూభారం తరగదమెలాగండీ! మా సైన్సుపుస్తకాల్లోనండీ, కన్సర్వేషనాఫ్ మేటర్ చెప్పారండీ. అంటే సందమంది మనుషులు చచ్చినా వాళ్ళశాలూకు పదార్థం నాశనం కాదన్నారండి. ఎన్ని వేలమంది చచ్చినా భూమి బరువు యథాప్రకారంగానే వుంటుదని శాస్త్రమండి", అన్నాడు మా రెండోంవాడు.

ఈసారి బాబుగారికోకొపంవచ్చింది. కాని మరి ఆయనకి నవ్వూ వచ్చింది. అంచేత జ్ఞానిగా రాగ్రహించుకునే అవకాశం లేక పోయింది.

తరవాత బాబుగారు రాజకీయాల్లో ప్రవేశించారు. ఆయన కాంగ్రెసు పక్షపాతి.

"ప్రపంచం తప్పుదుదారిన నడుస్తోంది. రాజకీయసాధనాలు మాత్సర్యకారకాలై మానవజాతి ఇంకా అధోగతిలోకి పోయేలా కనిపిస్తోంది. 'ఈ అయోమయావస్థలో గాంధీజీ ఒక్కరే సరయిన రాజకీయ సాధనాలు చెప్పారు, సత్యాహింసలు. మీరేమంటారు!" అన్నారు బాబుగారు.

"బాబూ, ఒకటి చెబుతా వినూ! సత్యమే తెలుసుకుంటే అహింసే లేదోయ్! కౌరవ పాండవ యుద్ధారంభంలో అర్జునుడి అహింసాతత్వమే అవలంబించగా శ్రీకృష్ణుడు సత్యం బోధించాడు. చంపేదెవరు? చచ్చేదెవరు? అంతా మిథ్య. ద్వంద్వాలని దాటేసుకున్న వాడికి అహింస ఏది? హింస ఏది? కర్తవ్యం గ్రహించి కర్తృత్వం విసర్జించడమే సరయిన మార్గం"

"కర్తవ్యబోధ చేసేదెవరు!"

"అలా అడుగుమరి. యుద్ధం వచ్చింది. రాజకీయ వేత్తలంతా ఉపన్యాసాలు చేశారు. మన మతగురువులెవ్వరయినా కర్తవ్యం ఏమిటని అడిగారా?"

"ఏవోనుమండి. యూరప్‌లోను అక్కడా చూస్తే మతగురువులంతా మానవజాతిని అధోగతికే ఈడుస్తున్నట్టు కనిపిస్తోందిగాని."

"అదే ఈనాటి విజ్ఞానంలో ఉన్న లోపం. ప్రతివాడూ చూసేవాడే, ప్రతివాడూ గ్రహించేవాడే, ప్రతివాడూ నిర్ణయించేవాడే! భావసాంకర్యం! మన కళ్ళ ఎదుట కనిపించే జీవితంలో మంచిచెడ్డలూ, కలిమి లేములూ, కష్టసుఖాలూ కర్మచేత కలుగుతున్నాయని గ్రహించగలిగితే, ఇంత భావసాంకర్యం ప్రబలకపోను" అన్నారు జ్ఞాని.

కొడవటిగంటి కుటుంబరావు

నాకురోషంవచ్చింది. "బెంగాలులో క్షామం వచ్చి చస్తున్నవారంతా తమ పాపంకొద్దీ చస్తున్నారనీ, దొంగవ్యాపారం చేసి నోట్లు గడిస్తున్న వారంతా తమ పుణ్యంకొద్దీ గడిస్తున్నారనీ తమ అభిప్రాయమా?" అన్నాను.

జ్ఞాని నామాట వినిపించుకోలేదు.

"ఇంగ్లీషువారు ఏపూర్వపుణ్యం చేతో మనల్ని పరిపాలిస్తున్నారనిఎందుకనుకోరాదు? మనం ఏనాడో చేసుకున్న పాపంకొద్దీ దాస్యములో ఉన్నామనీ ఎందుకుసరిపెట్టుకోరాదు?"

"నేకాదన్నానా?" అన్నారు జ్ఞాని.

"కర్మమీద ఆధారపడి మనంఅన్ని ప్రయత్నాలూ ఎందుకు మానుకోరాదు? అన్నమెందుకు వండుకోవాలి? గుడ్డ లెందుకు కట్టాలి? పిల్లలకోసం చెటకు చావులకి ఎందుకు మొక్కాలి? రోగాలకి చికిత్సలెందుకు? భూమిదున్నటం ఎందుకు? విత్తులు చల్లటం దేనికి? భగవంతుణ్ణి పూజించటం దేనికి? మడిగట్టటం దేనికి? జపాలెందుకు తపాలెందుకు?"

బాబుగారు మందలించారు. నేనన్నమాట్లో తప్పేమిటో నాకర్థంకాలేదు - నా ప్రశ్నలకి జ్ఞానిగారుచెప్పేసమాధానం లేకపోవటంతప్పు.

అయినా నేను తప్పుచేసినట్లుగానే భావించుకున్నాను. కారణం తెలీదు.

ఇటీవల ఇంకా అనేకమంది జ్ఞానులతో నాకిలాటి అనుభవమే అయింది. వాళ్ళతోమాట్లాడిన కొద్దిదినాల్లో అశాంతే ప్రాప్తిఅవుతున్నది.

ఒక జ్ఞాని రష్యా విముఖుడు. జర్మనీ రష్యామీద పడగానే రష్యా అయిపోయిందన్నాడు. రష్యాలో జర్మను విజయాలన్నిటినీ మూడింతలుచేసి స్వీకరించాడు. జర్మనుల గెలుపు చూస్తున్నారన్నాడు. రష్యా జర్మనీమీద గెలవసాగింది. అవన్నీ అబద్ధాలన్నాడు. రష్యా గెలుపు సహించేని చూడ నారంభించాడు. రష్యాలో జర్మనులు తిరిగిపోతున్నట్టు స్పష్టమయింది. ఇతనికి, పాపం తన సొంతపొలాలు వరదల్లో పోయినంత బాధ కలిగింది. జర్మనులనే గెలిస్తే రష్యా ప్రపంచాన్ని మింగేస్తుందన్నాడు

రష్యా ఏకేంద్రోహం చేసిందనే అడిగాను. రష్యాలో దరిద్రం లేదు, రష్యాలో మైనారిటీలను దోపిడిచెయ్యటం లేదు. మెజారిటీని దోపిడిచెయ్యటం అంతకన్నా లేదు. రష్యను ఆర్థిక వ్యవస్థలో సామ్రాజ్యాలు లేనిపోని భారం. అవశ్యకతని గుర్తించటం తప్ప రష్యాలో మరోమతం లేదు. ఇవన్నీ సమర్థించటానికి బోలెడన్ని ఉదహరణలిచ్చాను. జ్ఞానిని తృప్తిపరచానా? కలలోకూడా అనుకోకండి. రష్యాగురించి అతనికున్న అభిప్రాయాలఖండించి అతనిఆగ్రహమేరేపాను.

నాకు తృప్తి కలిగిందా? అదీలేదు. తర్కం సహాయంతో నా విశ్వాసాలని సమర్థించుకోవటం నాకెందుకు తృప్తినివ్వదు? ఇలాటి జ్ఞానుల్ని చూసినప్పే మారెండోవాణ్ణీ మూడోవాణ్ణీ చూస్తే నాకుఒక్కసారిఅసూయ గూడా ఎందుకుకలుగుతుంది?

నేను బాధపడుతూన్న సంగతి బాబుగారు గ్రహించారు. ఆయన గుచ్చిగుచ్చి అడిగిన మీదట చెప్పేశాను.

"ఒరేయ్, నీతర్కం కేవలమూ ఒక సాధనం. అది నిన్ను ఇతరవ్యక్తుల్నుంచి వేరు చేస్తున్నంతకాలం నీకు మనశ్శాంతిలేదు. నీ విశ్వాసాలు ఇతర్లకి పంచడానికి వినియోగించినప్పుడే తర్కం ఉపయోగిస్తుంది. మీ కుర్రాళ్ళంతా ఏమనుకుంటున్నారో తెలుసుకోకపోవడం పూర్తిగా పొరపాటే. మొన్నటితో నాకు బాగా బుద్ధొచ్చింది. మీలాటి జ్ఞానుల్నింటో ఉంచుకొని పైవాళ్ళని రప్పించడం నాతప్పేమరి. మువ్వూ, నీ తమ్ములూ, మీ ఉద్దేశాలుగల మీ స్నేహితులూ మనింట్లోనేచేరి, నాతోటీ మీ అమ్మతోటీ మాట్లాడుతుంటూ ఉండండి." అని బాబు సలహా యిచ్చారు.

పట్టరా చుక్కాని

పట్టరా చుక్కాని ఓరన్నా -
పడవ తిన్నగనడుపు పెద్దన్నా
కారుమేఘాం మడిగాలితో వానలో
పరవళ్ళతెరటాం - తిరుగుళ్ళ పడకుండ ॥ప॥

చిన్నన్నతో షువ్వు - చేలికొట్లాడితే
తిన్నగా పడవ పె- ద్దన్న చేరదువొడ్డు ॥ప॥

చుక్కాని మాటిగా - సుడిగుండ మున్నాది
తిప్పరా పడవంచె - తిట్టిపోస్తావేర ॥ప॥
ఒడ్డుచేరుటకొరకు - దొడ్డదారిని జావ
అడ్డుతెప్పారంచు - గుద్దెర్రి తేయకను ॥ప॥

వాదాలు భేదాలు - వదలకుంటే పడవ
గోదారిలో మునుగు - కాదిరా పెద్దన్న ॥ప॥
విడచేవురాదారి - వినకుండ మామాట
పడవ సుడిగుండాన - పడుతోందిరాబాబు ॥ప॥
పడవలో ప్రజలంత - ప్రాణాలు బిగబట్టి
హడలిపోతున్నారు - పడవరా తిన్నగా ॥ప॥

తిన్నగా చుక్కాని - తిప్పిపట్టర నీవు
చిన్నవ్వతోగలసి - చేర్చరా వొడ్డునకు ॥ప॥
తెడ్డేసి మేమంత - తెరచాప లెత్తంగ
అడ్డేమి లేకుండ - ఒడ్డుచేరును పడవ ॥ప॥

— కోమూరి పున్నయ్య

ఖరారు

ఎగరేస్తా జెండా, కానీ
ఇవ్వాలోక ఖరారు కామ్రేడ్!
ఒకవేళను నే పడిపోతే
నా బలముడిగిన పిడికిలినుంచి
ఒరిగే మన ఉజ్వల జెండా
నీవెగరేయగ పైపై నింకా
ఇవ్వాలోయ్ ఖరారు కామ్రేడ్!
నువుకూడా పడిపోనుంటే
ఇంకొకరికి జెండా నివ్వగ
ఇవ్వాలోయ్ ఖరారు కామ్రేడ్!

ఎగరేస్తా జండా, కానీ
ఇవ్వాలోక ఖరారు కామ్రేడ్!
ఒకవేళను చావుకు భయపడి
జెండా నేఒదిలేస్తేను
నా గుండెను పేల్చి కాల్చగా
ఇవ్వాలోయ్ ఖరారు కామ్రేడ్!

ఒకవేళను చావుకు భయపడి
నువుకూడా విఫలుడవైతే
గురిపెట్టి గుండె కాల్చుకొని
ఇంకొకరికి జండానివ్వగ
ఇవ్వాలోయ్ ఖరారు కామ్రేడ్!

— షషి బకియా
(ఇంగ్లీషునుంచి తెనిగింపు)

దొంగ మార్కెట్లు

అనకాపల్లి తాలూకాలో మామిడికొండ గవర్ల గ్రామాలకు ఒకే రేషన్ డిపో వుంది రేషన్ డిపోలో అమ్మే వ్యక్తి గ్రామ రివెన్యూ పెత్తందారు. ఇతను గవర్నమెంటు యిచ్చిన సీలుకుంచము కాక, తన స్వంత మాను కుంచము (7 తవ్వల కుంచము) వేసి అమ్ముతూ బీద ప్రజలను పిండుతున్నారు. బియ్యం కావలసినవారికి రేషనుకార్డులు కూడా యివ్వలేదు ఎవరివద్దనైనా కార్డులుంటే, డిపో దారే తీసుకొని కార్డులురిగి యివ్వకుండానే తనయిష్టానుసారంఅమ్మి, యింతకాలంనుంచి అధికారం చలాయించాడు. బీదప్రజలందరు యింతవరకు కుమ్ములాతూ డిపోదారుని అధికారానికి లంగి ఉంటున్నారు.

దీనికితోడు క్రిందటినెల 16లగాయతూ 20వ తేదీవరకు వచ్చిన గాలివాన ఫలితంగా యీ రెండు గ్రామాలలోనూ చాలా మంది బీదవారి కొంపలు కూలిపోతే, యీ పెత్తందారు న్యాయంగా తాలూకా తహశీలుదారు వద్దకు వెళ్ళి, ఆగ్రామాలకు ఏమీనష్టము కలుగలేదని చెప్పారు. అందుకుగాను స్థానిక రైతు సంఘాలవారు తహశీలుదారువద్దకు 28-10-45 బాధితులను తీసుకొని డెప్యుటేషను వెళ్ళగా తాలూకా సప్లయి ఆఫీసరు, తాలూకా తహశీలుదారు, మరియిద్దరు రివిన్యూ యినస్పెక్టర్లు వెంటనే 600 ప్రజలసమక్షంలో వచ్చి డిపోను తనిఖీ చేశారు. దీంతో డిపోదారుని అన్యాయాలన్నీ బయటపడ్డాయి. వరదవెళ్ళిన తరువాత మాపాయలు మూడు సేర్లుకూడా అమ్మిన డిపోదారుని దుండగాల్ని గూర్చి ప్రజలు ఒక్కొక్కరు చెప్పుకున్నారు. తాలూకా రేషను సప్లయి ఆఫీసరు వారినుండి స్టేటుమెంట్లను తీసుకొనివెళ్ళారు.

ఈ దుండగాలను గూర్చి స్టేటుమెంట్లు ఇచ్చిన బీదప్రజలందరినీ బెదిరిస్తూ తిరుగుతూ, శిక్షదు చేయిస్తానని డిపోదారు బెదిరిస్తున్నారు.

తాలూకా రేషను సప్లయి ఆఫీసర్లు స్థానికోద్యోగులు వెంటనే యీవిషయం శ్రద్ధతీసుకొని డిపోనురివెన్యూ పెత్తందారుచేతులనుండి తప్పించి యింకొకరికిచ్చి, బీదలకు న్యాయం జరిగేలా చూడాలి.

★

క్రిందటినెల 19,20 తేదీలలో చాకలగ్రామం (అనంతపురంజిల్లా) చెల్లూవిశ్వనాథం శెట్టి అను వ్యాపారి బ్లాక్ మార్కెటులో 1 రు. 3 శేర్ల బియ్యం, 1 రు 3 శేర్ల గోధుమలు. అమ్ముచుండగా పత్రికలూరు పిర్కా ఉరవకొండ సబ్ తాలూకా రెవిన్యూ యిన్స్పెక్టరుగారు పట్టుకున్నారు. గ్రామంలో దాదాపు మున్నూయిమంది రైతులవద్ద స్టేటుమెంట్లు తీసుకొని, కొంత స్టాకును మరల విశ్వనాథంశెట్టి ఇంటిలో నిలువచేసినారు. వెంటనే అధికారులు తగు చర్యతీసుకొని యిటువంటి అక్రమాలను అరికట్టవలసి వుంది.

★

తణుకులో గత నెల 15వ తేదీని కొల్లా నారాయణరావు బట్టల దుకాణం నుండి అధిక ధరలకు 30 గజాల చిన్నిగుడ్డను, మానేపల్లి శేషగాయి కొట్టులో 1944 మే మాసం నరకు 50 గజాల గుడ్డను, అత్తిలి వర్తకుడు గొల్లపూడి సుబ్బారావు కొని తీసుకపోతూ ఉండగా తణుకు రైల్వేస్టేషనులో పట్టుబడి నట్టుగనూ, స్టేషనుమాస్టరువద్ద సుబ్బారావు ఆ సరకుమ రహస్య వ్యాపారంలో అమ్మడానికి తాను తీసుకుపోతున్నానని స్టేటుమెంటుఇచ్చినట్టున్నూ తెలుస్తూంది ఆయనకు అధికధరలకుబట్టను అమ్మినవారిలో ఒకరైన కొల్లా నారాయణరావు యింతకు పూర్వం ఒకసారి వైట్ లాంగ్క్లాత్ అధికధరకు అమ్ముతూ వుండగా రెవెన్యూ ఇన్స్పెక్టరు పట్టుకొని కేసుపెట్టినట్టు కూడా తెలుస్తూంది.

★

పాలకొల్లులో దేవత నారాయణ, కొల్లి సత్యనారాయణగార్లు(వర్తకులు)24-10-45వ మార్టేరునుంచి 18 మణుగుల పటికబెల్లం రహస్యంగా పడవమీద తెస్తూ వుండగా, పాలకొల్లు కమ్యూనిస్టులు పట్టుకున్నట్లు, రెవెన్యూ ఇన్స్పెక్టరు వర్తకులనుండి స్టేటుమెంట్లు తీసుకున్నట్లు తెలుస్తూంది. దీని మీద ఇప్పుడు కేసు జరుగుతూవుంది.

చీపురుపల్లి తాలూకాలో ★

★ ప్రగడ కోటయ్య ముఠా

విశాఖజిల్లా చీపురుపల్లి తాలూకా చేనేత పారిశ్రామిక సంఘంవారు జిల్లా నూలు కంట్రోలు ఆఫీసరుగారికి పంపిన పిటిషన్ లోని కొన్ని తునకలు:

......"ఈ తాలూకాలో ప్రగడకోటయ్య ముఠాకు చెందిన నాయకులు నూలుకోటాదార్లతో వ్యక్తిగతంగా ఏకమైనారు. వర్తకులే మగ్గాల జాబితా రాసేరు. అందులో దొంగ మగ్గాలు సృష్టించారు. సృష్టించబడ్డ మగ్గాల నూలును దొంగ మార్కెటులో అమ్ముకుంటున్నారు.

"........ఆ ముఠా నాయకులంతే వియ్యంపండిన చదువుల ధర్మారావును ఆఫీసరు గుమస్తాగా వేషం వేయించేరు. యీ దొంగ వేషాన్ని పెట్టుకొని అనేక గ్రామాలు తిరిగి "కొత్తగా మగ్గాలు జాబితాలో చేర్చాలంటే అయిదేసి రూపాయలు చొప్పున యివ్వాల"ని లంచాలు వసూలుచేసుకున్నారు.

...."అంచులకొరకు యిచ్చే రంగునూలు దొంగ మార్కెటులో అమ్ముకుంటున్నారు."

27-9-45 తేదీని ఆఫీసరు ఎదుట కొన్ని అన్యాయాలు బుజువుచేసినారు. 3-10-45 తేదీని నూలు వర్తకుని రంగునూలు దొంగ వ్యాపారాన్నిపట్టి ఇచ్చేరు. లైసెన్సు లేకుండా నూలు అమ్మిన దొంగబిల్లులు దొంగచట్టాలు పట్టి అప్పగించేరు.

ఈ కోటయ్య ముఠావారింకా ఎన్నివందల రూపాయలు, ఎన్నెన్ని గ్రామాల్లో అన్యాయంగా వసూలుచేస్తున్నారో! దానితోపాటు రేషన్ కార్డు 1కి 0-7-0 చొప్పున కూడా వసూలుచేశారు.

ఆఫీసరుకు పెట్టిన పిటిషన్లో ప్రగడ ముఠావారు తయారుచేసిన జాబితాను రద్దుచేసి - తాలూకా చేనేత సంఘానికి జాబితా తయారుచేయ అధికారమివ్వమని - జిల్లా నూలు సంఘములో తాలూకా సంఘమునకు ప్రాతినిధ్యమివ్వమని కోరినారు.

నూలు కొరత

పశ్చిమగోదావరిజిల్లాలో 8200 మగ్గములున్నవి.సుమారు30,000 మందివీటిపైఆధారపడి జీవిస్తున్నారు. వీరికి నెలకు కావలసిన నూలు 1వ నెంబరు లగాయతు 100 నెంబరు వరకు గవర్నమెంటువారి లెక్కల ప్రకారమే 1178¾ బేళ్ళు. కాని గవర్నమెంటు నిర్ణయించినది 648 బేళ్ళు మాత్రమే. నూలు రేషనింగుస్కీము మొదలుపెట్టినది లగాయతు యింతవరకు ఏనెలా 400 బేళ్ళకు మించి రాలేదు. దీనివలన యిక్కడి పారిశ్రామికులు ఏస్థితిలో వుంటున్నారో వూహించుకోవచ్చు.

ఇప్పుడు ప్రావిన్షియల్ కమీషనరుగారి కొత్త ఆర్డరులో నెలకు 16 రోజులకంటె ఎక్కువ నూలు సప్లయిచేయబడదని, నెలకు రెండు కోటాలకంటె ఎక్కువనూలు యివ్వకూడదనీ, యిలా చేయుటకు ఆల్ఇండియా స్కీము కారణమనీ లెక్కలలో వివరించిరి. దీనితో పారిశ్రామికుల పరిస్థితిమరింత అధ్వాన్నం కాజొచ్చింది.

గోరుచుట్టుమీద రోకటిపోటన్నట్లు మొన్న గాలితుపానుపల్ల యీ పారిశ్రామికులకున్న తాటియాకు కొంపలుకూడా మట్టిపాలయినవి. ఇప్పుడు నిలచుటకు నీడలేక ఆకలితో మలమల మాడుచూ అనేకబాధలు పడుచున్నారు.

ఈ పరిస్థితులు గవర్నమెంటువారు వెంటనే గమనించి తుపానువలన బాధలు పడుచున్న చేనేత పారిశ్రామికులకు ఆర్థికంగా సహాయంచేసి, యీ జిల్లా పేదపారిశ్రామికులను రక్షించాలి. యుద్ధావసరాలకు వినియోగపడుచున్న యీ రాష్ట్రపు నూలు తిరిగి యీ రాష్ట్రపుచేనేత పారిశ్రామికులకే అందజేసి, నెల 30 రోజులూ పూర్తిగా నరిపడే నూలు వుత్పత్తిచేసే కొత్తనూలు మిల్లులను వెంటనే స్థాపించాలి. నూలు సమస్య పరిష్కరించడానికి యిదే మార్గం.

ఇట్లు,
గుడిమెట్ల గంగరాజు,
పశ్చిమగోదావరిజిల్లా చేనేతపారిశ్రామికసంఘ కార్యదర్శి

★

అనంతపురం జిల్లాలో

నూలు దొరకక నేతపారిశ్రామికులు చాలా కష్టపడుతున్నారు. అనంతపురం జిల్లాలో మొత్తం 11 వేల మగ్గాలున్నవి. నేతవృత్తిమీదనే ఆధారపడే ప్రజలు 55వేల వున్నారు. ప్రతినెలా జిల్లాకు 1100 బేళ్ళయినా సప్లయి అయితేనే మగ్గాలకు కనీసం నెలకు 25-28 రోజులు పని ఉంటుంది. కాని యిప్పుడు వున్న కోటా నెలకు 650 బేళ్ళు మాత్రమే. ఈ కోటాకూడా సరిగా రావడంలేదు. వచ్చినదికూడా మాస్టరు వీవర్లచేతిలోపడి చేనేత కార్మికులకు సరిగా అందడం లేదు. ఈ పరిస్థితులలో నూలుకోటాలు తగ్గించాలని అధికారులిచ్చిన తాకీదు పారిశ్రామికుల ఆందోళనను ఎక్కువ చేస్తూంది.

మగ్గాల పట్టికలో మాస్టరు వీవర్సు తమకున్న మగ్గాలకంటె ఎక్కువగా వ్రాయించడం. మిగిలిన నూలును దొంగమార్కెటులో విపరీతమైన ధరలకు బీద నేతవారికమ్మడం వల్లనూ ఈసమస్య మరింత క్లిష్టమవుతూంది. అంతే కాక నూలు రేషన్ కార్డులు న్యాయంగా నేతవారికి కాక, మాస్టరువీవర్ల పేర్లతోఉండుటవల్ల కూలికినేసేవారు కొత్తిగా అన్యాయంగురౌతున్నారు.

నూలు అమ్మకపుషాపులు దూరంగా వుండటంవల్ల చాలా చిక్కులుపడుతున్నారు. అందుచేత నూలు తెచ్చుకొనుటకు 10 - 20 మైళ్ళవరకు పోవలసిన కేంద్రాలున్నవి. ఇది చేనేత కార్మికులకు చాలా శ్రమ కలుగచేస్తుంది. చేనేత కేంద్రమునకు 5 మైళ్ళకు లోపలవుండునట్టునే రిటైలుషాపు ఏర్పరచడం అవసరం. 1938 - 42 వరకు నూలువ్యాపారము చేసిన వారికే లైసెన్సులు యివ్వబడునవనే రూలును అధికారులవయోగించి, కొత్త రిటైలర్లకు లైసెన్సులు యివ్వకపోతే చేనేత కార్మికులు చాల యిబ్బంది పడుతారు.

అనంతపురం జిల్లాలో తయారయ్యేబట్టలు మైనూరుస్టేటుకు ఎగుమతి అయ్యేవి. ఇప్పుడు ప్రభుత్వం ఎగుమతిని నిషేధించినది. దీని వల్ల చేనేతకార్మికులకు పెద్దనష్టము కలుగుచున్నది. కాబట్టి ఆ నిషేధాన్ని ప్రభుత్వం వెంటనే రద్దుచేసుకోవలెను. జిల్లాలోని బట్టకొరతనూ, చేనేత పారిశ్రామికుల నూలుకొరనూ తీర్చుటకు మార్గం నూలు సప్లయి ఎక్కువ చేయడమే. తద్వారా నేత గుడ్డనే ఎక్కువ చేయాలిగాని నూలు తగ్గించుట వల్లగాదు.

ఈ కష్టకాలంలో చేనేత కార్మికులు మెలకువతో, ఐకమత్యముతో పై సమస్యను నెదుర్కొనవలెను. దొంగ మార్కెటును ఏ విధముగాను కూడా ప్రోత్సహించ కూడదు. జిల్లాకు నెంబరు మారుకోటా 1100 బేళ్ళుగా మార్చమని, చేనేతకేంద్రాలకుదగ్గరగా నూలు రిటైల్షాపు లుండాలనీ ఆందోళనచేయాలి.

ఉదా: యాడికి, పహాడు, తరిమెల, బుక్కపట్నం, తలమెర్ల మొదలగు ప్రాంతాలలో రిటైల్షాపులు వెంటనే ఏర్పరచాలి. మైసూరు బట్టల ఎగుమతిమీద నిషేధం తొలగించాలని ఆందోళన చేయవలెను. చేనేత కార్మికులంతా చేనేత పారిశ్రామికుల సంఘాలలో చేరి మన ఐక్య బలంతో మన యిబ్బందులను ఎదుర్కోవాలి.

ఇట్లు,
శిరుమాళ్ళ సంజీవప్ప,
(ఆంధ్రరాష్ట్ర చేనేత పారిశ్రామికసంఘ సహాయ కార్యదర్శి)
కాతినేని వెంకటేశ్వరరావు,
(జిల్లా చేనేత పారిశ్రామికసంఘ ఆర్గనైజరు)

(7 వ పేజీ తరువాయి) వాయిదావేశారు. ఇందుకు మనం పంతులుగారిని అభినందించాలి.

యూనియన్ యెన్నికలలో దౌర్జన్య పద్ధతులనుపయోగించికలలోగెలుచుటకుబుద్ధిరాజుగారిముఠా ప్రయత్నించుచున్నట్లు వెల్లడైంది. ఎక్కువమంది యూనియన్ సభ్యులనీ తెలుపుటకు బ్యాలట్ కావాలంటున్నారని కూడ తేలిపోయింది. కార్మికుల విశ్వాసాన్ని చూరగొన్నవారె కార్యనిర్వాహకులు యెన్నుకోబడాలి. సీక్రెటు బ్యాలెట్ పెట్టి కార్మికుల యిష్టం వచ్చిన వారిని యెన్నుకొనుటకు కార్మికులకు అవకాశం యివ్వాలి. కార్మికసంఘ యెన్నికలలో యీ దౌర్జన్య పద్ధతులను ప్రజానీకమంతా గర్హించాలి.

విశాఖ హార్బరు యూనియన్

అధ్యక్షపదవికి తహతహలు

— పిల్లలమర్రి వెంకటేశ్వర్లు

హార్బర్, పోర్టు కార్మికసంఘసాంవత్సరిక సమావేశం 22-10-45వ తేదీన విశాఖపట్టణం టౌను హాలులో జరిగింది. దిగుమర్తి రామస్వామి పంతులుగారు అధ్యక్షత వహించారు.

సంవత్సరాంత సమావేశాలకు యితనను అధ్యక్షులుగను, ప్రారంభకులుగను ఆహ్వానించి, కార్మికులు వారిని యెదుర్కొనుచున్న ముఖ్యసమస్యలపై ఆహ్వానితుల సందేశాలను వింటారు.

భారత కార్మికవర్గ మంతా యెదుర్కొనవలసిన నిరుద్యోగ పెనుభూతము హార్బర్ కార్మికులముందు ప్రత్యక్షమైంది. ప్రస్తుతం సుమారు 2 వేల వరకూ హార్బరులో పని చేస్తున్నారు. దాదాపు 5, 6 వందల మందిని పనిలోనుండి తొలగింప పూనుకొంది కేంద్ర ప్రభుత్వం. ఈ హార్బర్ కార్మికులను మిలిటరీ యూనిట్లలో ప్రభుత్వం చేర్చుకొంది. మిలిటరీ యూనిట్లలో చేరిన వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా కొంత డబ్బుయిస్తుంది. తక్కువ జీతాలైనప్పటికీ జీవితావసరాల ధరలు హెచ్చుపెరిగివున్న యీ కాలంలో కార్మికులు యీ విధంగా కొంత సదుపాయం పొందగల్గారు. కాని దిశంబరు 1వ తేదీ నుండి యీ సౌకర్యాన్ని కార్మికులంతా గోల్పోతారు. ధరలుఇంకాతగ్గని కారణంచే కార్మికులు మరింత అవస్థలకుగురి కావలసి వస్తుంది.

కాంగ్రెసుకు ఏవిధంగాను సహాయపడకపోగా, కార్మికులకు మాత్రం తీరని నష్టం కలుగజేస్తుంది. దిగుమర్తివారు యీ సత్యాన్ని గుర్తించకపోవడం శోచనీయం.

పంతులుగారి వుపన్యాసం తరువాత వార్షిక నివేదిక జమాఖర్చులు ఆమోదింపబడినాయి.

కార్యనిర్వాహకవర్గ యెన్నిక

హార్బర్ యూనియన్ సభ్యులుగా కార్మికులంతా సమావేశమునకు హాజరు కావటం దుర్లభం. చాలామంది డ్యూటీలో వుంటారు. యెన్నికలపై అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలంటే, అందరూ ఒకచోట సమావేశమై వెల్లడించలేరు. బాలెట్ పెట్టినట్లయితే దినమంతా వోటుచేయుటకు వీలుంటుంది. సమావేశమునకు హాజరు కాలేనివారు కూడా యెన్నికలలో తమ అభిప్రాయములను వెల్లడించ అవకాశం వుంటుంది.

అందువలన హార్బర్ యూనియన్ విర్కాకలలో ప్రధానులైన కామ్రేడ్స్ వీరాస్వామి, అప్పన్నగార్లు యూనియన్ సభ్యుల అభిప్రాయములను తెలుసుకొని తమకు సీక్రెటు బ్యాలట్ కావాలని కోరుతూ ఒకమహజరుపై సంతకాలు పెట్టించారు.

సమావేశములో యీ మహజరును అధ్యక్షులుగావున్న దిగుమర్తివారికి కామ్రేడ్ వీరాస్వామి అందించారు.

సమావేశంలో జరిగిందేమిటి?

వీటితోపాటు కార్మికుల ప్రమోషను, సీనియారిటీ, సెలవలు, పనిచేసే గంటలు మొదలుగాగల సమస్యలు పరిష్కరించుకొనవలసియున్నది. ఈ సమస్యలపై నాయకుల సందేశాలేమిటి? యూనియన్ నాయకత్వం పాలసీ యేమిటి? వీటికి సమాధానం తెలుసుకొన కార్మికులు ఆత్రత వెల్లడించు తున్నారు.

ఈ సమావేశంలోని తీర్మానాలలో కాని, వుపన్యాసాలలో కాని యీసమస్యల ప్రసక్తి లేదు. యూనియన్ యెన్నికలే ప్రాధాన్యత వహించాయి.

అధ్యక్షులుగా ఆహ్వానితులైన దిగుమర్తివారు కార్మికులను యెదుర్కొనుచున్న సమస్యలపై ఒక ముక్కైనా మాట్లాడలేదు. కార్మికులకు పెట్టుబడిదారులు ప్రత్యర్థులనియు, కార్మికులు తమ న్యాయమైన కోర్కెలను అహింసాయుత పద్ధతులపై సాధించాలనీ నీతులుచెప్పారు. అంతటితో వూరుకోక, యావత్ భారత కమ్యూనిస్టుపార్టీ నాయకులైన పి. సి. జోషీగారిపై దుమ్మెత్తి పోయ పూనుకున్నారు.

కార్మికులలో చీలిక తెచ్చే రాజకీయ ప్రచారం చేయవచ్చు. సోదర జాతీయ పార్టీపై దుమ్మెత్తిపోయడం కార్మికులమధ్య ద్వేషాలు కలిగించుతుంది. ఈచీలికలు ఇటు

దౌర్జన్య పద్ధతులతో పదవులు కాపాడుకొనడమా?

మహజరును పంతులుగారు చదవ ప్రారంభించారు. కొంతమంది లేచి పంతులుగారు యీ మహజరును చదవరాదని వారించారు. అల్లరి ప్రారంభించారు. వీరికి మద్దతుగా యిప్పటివరకు యూనియన్కు అధ్యక్షులుగా వున్న బుద్ధిరాజు మల్లికార్జునరావుగారు బ్యాలట్ పద్ధతిని వ్యతిరేకించారు. మహజరుపై సంతకాలు చేయరాదని కార్మికులలోతనముఠా వారిచేత ప్రచారం చేయించారు. సభ్యమైన యీ ప్రజాస్వామిక విధానాన్ని ఆచరణలోకి తీసుకొని రావాలన్నారు కార్మికులు. బ్యాలట్ విషయమై పంతులుగారు వోటింగుపెట్టారు. అనుకూలంగా అత్యధిక సంఖ్యాకులు చేతులెత్తారు.

దీనితో మన బుద్ధిరాజుగారి ముఠా అల్లరి చేయ ప్రారంభించారు. వేదిక దగ్గరవున్న కామ్రేడ్ వీరాస్వామిపై దౌర్జన్యానికి పూనుకున్నారు. కామ్రేడ్ వీరాస్వామిగారికి బలమైన గాయములు తగిలాయి. చికిత్సకై కామ్రేడ్ వీరాస్వామిని బయటికి తీసుకొనివెళ్లారు.

ఇలా కొంతమందివెళ్ళి పోవటాన్నిచూచి వచ్చురపడి మల్లిఖార్జునరావు సభా కార్యక్రమం సాగించమన్నారు. కాని యీగందరగోళ పరిస్థితులను చూచి స్థానిక కాంగ్రెసు వాదియగు అనంతరావుగారు కూడా సభను వాయిదా వేయాలని పంతులుగారికి సలహా యిచ్చారు. కాని బుద్ధిరాజుగారికి కావలసింది అధ్యక్షస్థానం గుంజుకోవడమే. అందువలన వెంటనేయెన్నికలు జరపమని పట్టు పట్టారు. కార్మికుల విశ్వాసాన్ని చూరగొనుటకు మారుగా దౌర్జన్యపద్ధతులపై ఆధారపడి, అల్లరి ప్రారంభింపచేసి, తన ప్రవర్తనను వ్యతిరేకించే నాయకులు లేని సమయాన యూనియన్ అధ్యక్షులుగా యెన్నుకొనబడుటకు సాహసించుట బుద్ధిరాజుగారికి తగనిపని. తాను బలపరచుతున్నానని ప్రగల్భాలు కొడుతొన్న కాంగ్రెస్ సాంప్రదాయాలకు వ్యతిరేకం.

పంతులుగారు మాత్రం బుద్ధిరాజుగారిఒత్తిడికి లొంగక, సభను (మిగతా 6 వ పేజీలో)

అధికారుల అవినీతిప్రవర్తన

విశాఖపట్ను వి.సి.సి. డిస్టిలరీ కార్మికుల కడగండ్లు

కామ్రేడ్ వై విజయకుమార్ యిలా వ్రాస్తున్నారు;

ఈ ఫ్యాక్టరీలోని కార్మికులు హృదయవిదారకమైన కడగండ్లు అనుభవిస్తున్నారు. ఒక్కొక్క పాటాదారుకు యీ 3 సంవత్సరాలలోను సంవత్సరానికి దాదాపు రూ. 8000 లాభాలు వచ్చినా కార్మికుల స్థితి మాత్రం ఎప్పటిలాగానే ఉంది. ఫ్యాక్టరీలో జీతాలు నెలకు రు. 12 లు మాత్రమే, స్త్రీ కూలీలకు యింతకన్నతక్కువజీతాలు. స్త్రీ కార్మికులచేత నిర్దాక్షిణ్యంగా కర్రలబండ్లు లాగించేవారు. దెబ్బలు తగిలినపుడు ప్రథమ చికిత్సగాని, తరువాత వైద్య సౌకర్యాలుగానిఉండేవికావు. డాక్టరు సర్టిఫికేటులేదని జబ్బుపడినపుడు సెలవు యివ్వరు. లంచం లేకుండా సర్టిఫికేటు యిచ్చే కంపెనీ డాక్టర్లుగాని తదితరులుగాని లేరు. పన్నెండయిన కార్మికులకు సంవత్సరాల తరబడి గ్రేడ్లపెంపకంగాని ప్రమోషన్లుగాని, లేవు.

ఈ దారుణ పరిస్థితుల నెదుర్కోవడం కోసం 1944 వ సం॥ జనవరిలో కార్మికులందరూ తమ సంఘాన్ని ఏర్పరచుకున్నారు. 100 కి 90 మంది సభ్యులుగా చేరారు. తమ న్యాయమైన హక్కులకొరకు ఆందోళనచేసి యీ క్రింది కోర్కెలు సంపాదించగలిగారు.

1. ఆడవాండ్లచేత కర్రలబండ్లు లాగించడం మాన్పించగలిగారు.

2. ప్రథమచికిత్సకుఅవసరమైన సామగ్రి తెప్పించగలిగారు.

3. 2సంవత్సరాలబోనను సంపాదించారు.

సంఘం బలపడుతుంటె అధికారులుఓర్వలేకపోయారు. కొంతమంది అమాయకులైన కార్మికులచేత తెల్లకాగితాలమీద సంతకాలు పెట్టించి తరువాత యూనియన్లోనుండి రాజీనామా యిచ్చినట్లు వ్రాసినారు. కాని తరవాత ఆకార్మికులందరు బిక్కరా అవశ్యకతను గుర్తించి, అధికారుల దౌష్ట్యాన్ని చాటుతూ తిరిగి సంఘంలో చేరారు. అధికారులు యూనియన్లో ముఖ్యులైనవారిని పనిలోనుండితొలగించుటకు ప్రయత్నం చేశారు. కాని వారి ఆశయం నెరవేరలేదు. సంఘంమరికొంత బలపడింది. సంఘ కార్యనిర్వాహకవర్గ సభ్యులలో ఒకరికి లంచమిచ్చి తమవైపున త్రిప్పుకుని, అతనిక్రింద పనిచేయు యిద్దరు ఉద్యోగులమైన అవిధేయత అనే నేరారోపణ చేయుంచి వారిని పనిలోనుండి తొలగించాలని ప్రయత్నించారు. సంజాయిషీ యివ్వవలసిందని నోటీసు యిచ్చారు. కార్మికులు సరియైన సంజాయిషీ యిచ్చాక ఏమీ చేయలేకపోయారు. కాని యిద్దరిలో ముఖ్యుడైన బాల ఆదినారాయణ అనే కార్మికుని క్రిందటినెల ఆఖరు భాగంలో అకస్మాత్తుగా ఉద్యోగంలో నుండి తొలగిస్తున్నానని అధికారి నోటీసు యిచ్చారు. కాని కార్మికులంతా ఏకమై అధికారి దగ్గరకు డెప్యుటేషన్వెళ్ళి యివాళ యీయనను తీసేశారు;రేపువరునవే మమ్ములనందరినీ తీసివేస్తారు; కాబట్టి యీయనను తిరిగి పనిలోనికి తీసుకోకపోతే మేము మన స్ఫూర్తిగా పనిచేయడానికి అవకాశం తక్కువ చేస్తున్నారని చెప్పగానే అధికారి దిగిరాక తప్పిందికాదు. బాల ఆదినారాయణకు ఇదివరకున్న కాస్తపెద్దఉద్యోగం యివ్వవలసి వచ్చింది.

కృతిమించిన పోకడలు

ఈ విజయంతో కార్మికులు మరికొంత సంఘటిత మయ్యారు. రాబోయే ఎన్నికలలో తమయొక్క ప్రతినిధిని గెలిపించుకోవాలనే కుతూహలంతో అందరూ ఓటర్లుగా చేరారు. ఉక్రోషము పట్టలేక అధికారులు వీటిపైన సంతకాలు బెట్టుటకు నిరాకరించారు. సంధాన్యసన్యాసి అనే కార్మికుడు పెండ్లిచేసుకొని యిల్లు కట్టుకొనుటకు మిగతా కార్మికులకు యిచ్చినట్టుగానే తనకుకూడా అడ్వాన్సు సప్లయి చేయమన్నపుడు మేనేజరు చింతా సంజీవరావు నాయుడుగారు, 'నీభార్యను తీసుకు వచ్చి ఒకసారి చూపించేవరకు నమ్మను. అప్పుడు నీకు కావలసినంత డబ్బుయిస్తాను' అని సిగ్గులేకుండ అడిగారు. అధికారుల అవినీతి యింతవరకు వెళ్ళింది. కార్మికులు యీ విషయమై ఒక సమావేశం జరిపి అధికారి చర్యను ఖండించారు. ఇతరప్రజలు కొందరకు అధికారుల దుండగాలను చాటుకున్నారు. అధికారులు తమయొక్క యీ అవినీతి పంథాను విరమించుకొని యీక్రిందికోర్కెలు నెరవేర్చేవరకు విడరిపోమని కార్మికులు ప్రతిజ్ఞ చేశారు.

1. మిగతా 2 సంవత్సరాల బోనసు యివ్వాలి.

2. వైద్యసౌకర్యాలు కలుగజేయాలి.

3. ఫ్యాక్టరీ ఆవరణకు సమీపంలో కార్మికుల కందరకు ఎట్టి జీతాలులేకుండా యిండ్లు కట్టించి యివ్వాలి.

4. గ్రేడ్లు నియమించాలి.

5. సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు యివ్వాలి.

6. కనీసజీతం నెలకు రూ 30/- నిర్ణయించాలి.

7. మాటిమాటికి కార్మికులను ఒకపనిలో నుండి యింకొక పనిలోకి ట్రాన్స్ఫరు చేయకూడదు.

8. సంఘాన్ని వెంటనే అధికారులు గుర్తించాలి.

చైనాలో
కొమింటాంగుపార్టీ పన్నాగాలు

కమ్యూనిస్టు - కొమింటాంగు ఐక్యతకై చుంకింగులో సమాలోచనలు జరిగాయన్న వార్త ప్రపంచ ప్రజలందరికీ ఎంతో ఆనందం కలిగించింది. కాని ఈ సమాలోచనలు జరుగుతూన్న రోజుల్లోనే చైనాలో అభివృద్ధి నిరోధకుల పన్నాగాలు మామూలుగా కొనసాగుతూనే వచ్చాయి. వీటిలో అమెరికావారిపాత్రకూడా స్పష్టమౌతూనే వచ్చింది. ఉదాహరణకు చుంకింగులో ఒకవైపు సమాలోచనలు జరుగుతూ ఉండగనే, మరోవైపు కొమింటాంగు సేనలు కమ్యూనిస్టులచేత విముక్తికాబడిన ప్రాంతాల్లో కీలకస్థానాల్లో దిగసాగాయి. వీటిని రవాణా చేసింది అమెరికా యుద్ధవిమానాలు. అనేక ప్రాంతాల్లో కొమింటాంగు మిలిటరీ అధికారులు కమ్యూనిస్టు సేనలమీద దాడి సల్పారు. చుంకింగులోని కమ్యూనిస్టుపార్టీ అధికారిని హత్యచేసి, అది ప్రమాదవశాత్తు జరిగిందన్నారు.

ఈనాడు ఈ అంతర్యుద్ధ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రారంభమయి "ఉత్తర చైనాలో కొమింటాంగు సేనలు అంతర్యుద్ధాన్ని ప్రారంభించాయని" అక్టోబరు 20 వ తేదీన యెనాన్ (కమ్యూనిస్టు ముఖ్యపట్టణం) రేడియో ప్రకటించింది. అమెరికా యుద్ధనావలు కొమింటాంగు సేనల్ని కమ్యూనిస్టు ప్రాంతాల్లో దింపుతున్నాయి.

దీనినిబట్టి చైనాలో ఐక్యతకుదరకుండా చేయడానికి అభివృద్ధినిరోధక మిలిటరీ వర్గాలు, సామ్రాజ్యవాద అమెరికావర్గాలు పట్టుబట్టినట్లు స్పష్టమవుతూంది. ఎవరిదృక్పథం ఎలాంటిదో తెలుసుకోడానికి "విప్లవ్వార్" ప్రకటించిన ఈ వ్యాసం ఉపయోగపడుతుంది.

★

ఆరువారాలు చుంకింగ్‌లో సంప్రదింపులు జరిపి కామ్రేడ్ మావొ-సె-టుంగ్ అక్టోబరు 11 వ తేదీన యెనాన్ (కమ్యూనిస్టుచైనాకు ప్రధాన నగరం)తిరిగివచ్చారు. ప్రజలుఅఖండ స్వాగతం ఇచ్చారు. చుంకింగ్ సంభాషణల ఫలిత మేమిటి?

ఈసంభాషణల అనంతరం కొమింటాంగు ప్రతినిధులు కమ్యూనిస్టు ప్రతినిధులు కలిసి ఒక ప్రకటనచేశారు. ఈదిగువ విషయాలపై ఒడంబడిక కుదిరిందని పై ప్రకటన వెల్లడి చేసింది:

1. చైనాకు అంతర్యుద్ధప్రమాదం తప్పించాలి. "ప్రజాస్వామ్యము, ఐక్యత, దేశాన్నంతటినీ ఒకే ప్రభుత్వం క్రిందకి తేవడం" అనే వాటిని మూలసూత్రాలుగ తీసుకొని స్వతంత్ర చైనాను నిర్మించాలి. ఇందుకు మార్షల్ చంగ్-కై-షేక్ నాయకత్వంక్రింద రెండు పక్షాలు పరస్పర సహకారంతో కృషి చేయాలి.

2. దేశసమస్యలను గురించి, దేశ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని గురించి చర్చించడానికి ఈరెండు పక్షాల ప్రతినిధులు, ఇతర పక్షాల ప్రతినిధులు గల ఒక 'సంయుక్త సమాలోచన సంఘాన్ని' ఏర్పాటు చేయాలి. దీనిలో ఎవరెవరికి ఎంతెంత ప్రాతినిధ్యం ఉండాలి అన్న విషయం ఇతరపార్టీలతో చర్చించిన పిదప నిర్ణయమవుతుంది.

3. వాక్సభా పత్రికా స్వాతంత్ర్యాలను, సంఘాలనుస్థాపించుకునేహక్కును గ్యారంటీ చేయాలి. కమ్యూనిస్టుపార్టీకి, ఇతర పార్టీలకు సరిసమానమైన హోదా ఉండాలి.

4. అరెస్టుచేసే అధికారం పోలీసులకే ఉండాలి. వీరయినా అరెస్టు చేసినవారిని విచారణ కోసం కోర్టుఎదుట పెట్టాలి. అరెస్టులు చేసే అధికారం రహస్య పోలీసులకు ఉండకూడదు.

5. సానిస్టు దేశద్రోహులు తప్ప మిగతా రాజకీయ ఖైదీలందరిని విడుదల చేయాలి. దేశద్రోహులను శిక్షించాలి. జపానువాళ్ళక్రింద పనిచేసిన చైనా సేనల్ని రద్దుచేయాలి.

ఈవిషయాలపై తక్షణమే చర్యతీసుకోవాలని కమ్యూనిస్టుపార్టీ పట్టు పట్టింది. కాని కొమింటాంగుపార్టీ 'నిదానంగా' పోవాలని అభిప్రాయపడింది.

6. సాధ్యమైనంత త్వరలో సర్వజనీన సమాన వోటింగు పద్ధతిప్రకారం ఎన్నికలు జరిపి స్థానికప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి.

ఈనాడు కొమింటాంగు పరిపాలనక్రింద ఇంచుమించు ఫాసిస్టుపద్ధతులు అమలుజరుగుతున్నాయి. పై ఒడంబడికలేగాని ఆచరణలోకి వస్తే ఈ ఫాసిస్టుపద్ధతులు చాలవరకు రద్దయిపోతాయి.

ప్రధానసమస్యలు

కాని అన్నిటికన్నా ముఖ్యమైనవి, కాన్‌స్టిట్యూయంట్ అసెంబ్లీ సమస్య; సైన్యాన్ని పునర్నిర్మించడం; జపాను లొంగుబాటు పత్రాలపై సంతకాలు చేయడం; కమ్యూనిస్టు సేనలచేత విముక్తిపొంది, ప్రజాతంత్ర మార్గాలను అమలుజరుపుతూన్న 10 కోట్ల ప్రజలను స్వీకరించడం. ఈ ప్రధాన సమస్యలపై ఏకీభావం కుదరలేదు.

అసెంబ్లీ విషయంలో కమ్యూనిస్టులు ఒక సూచనచేశారు. సర్వజనీన ఓటింగుపద్ధతిమీద తిరిగి ఎన్నికలు జరపమన్నారు. దీని నంగీకరించలేదు కొమింటాంగుపార్టీ. కొమింటాంగు తప్ప మిగతాపార్టీలన్నిటిని నిషేధించి 1936 లో ఎన్నికలు జరిపారు. అప్పుడెన్నుకోబడినవారు అలాగే ఉండాలని కొమింటాంగుపార్టీ ఇప్పుడుసూచించింది. మరి కొద్దిమంది ప్రతినిధుల్ని చేర్చవచ్చునని మాత్రం ఒప్పుకుంది. ఇది ప్రజాస్వామిక మార్గానికి పూర్తిగా విరుద్ధం. కమ్యూనిస్టుపార్టీ దీని నంగీకరించలేదు. చివరకు ఈ సమస్యను "సంయుక్త సమాలోచన సంఘం" ఎదుట పెట్టడానికి రెండుపక్షాలు అంగీకరించాయి.

సైన్యాన్ని పునర్నిర్మించడం విషయంలో కూడ ఇలాగే భేదాభిప్రాయాలు వచ్చాయి. కమ్యూనిస్టులు సూచించిందేమంటే - సైన్యాన్నంతటినీ ప్రజాస్వామిక మార్గాలపై పునర్నిర్మించాలని. ఇందుకు వీలుగా ఉండేలా విముక్తిపొందిన ప్రాంతాల్లో ఇప్పుడున్న తమ 60 డివిజన్ల సేనని 20 డివిజన్లకు తగ్గిస్తామని కమ్యూనిస్టులు తమంతటతామే సూచించారు. అంతేకాదు, సంఘర్షణలు లేకుండా చేయడానికి, ఒక హద్దుపెట్టడానికి దక్షిణంగా తమ సేనల్నేమీ ఉంచమని అన్నారు.

కాని కొమింటాంగువారు పునర్నిర్మాణ సూత్రానికే అంగీకరించలేదు. చివరకు, కొమింటాంగు ప్రభుత్వ మిలిటరీ ఆర్డర్సు శాఖ ప్రతినిధి, కొమింటాంగు ప్రభుత్వ మిలిటరీ వ్యవహారశాఖ ప్రతినిధి, కమ్యూనిస్టు సేన ప్రతినిధి - ముగ్గురు ప్రతినిధులుగల కమిటీ నిర్ణయానికి మిలిటరీ విషయాలన్నిటినీ విడిచిపెట్టాలని ఉభయపక్షాలు అంగీకరించాయి.

రాష్ట్ర ప్రభుత్వాలు

అన్నిటికన్నా గడ్డుసమస్య కమ్యూనిస్టుల చేత విముక్తికాబడిన ప్రాంతాల ప్రజాస్వామిక ప్రభుత్వాలను అంగీకరించడం. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వాలను గుర్తించాలని, ఆవిధంగా చైనా అంతటా పరిపాలనా సమైక్యాన్ని కుదర్చాలని కమ్యూనిస్టులు సూచించారు.

కొమింటాంగుపార్టీ ఈసూచనను తిరస్కరించింది. ఈ విషయంలో తన ఇష్టంవచ్చిన నిర్ణయం తీసుకునే అధికారం కొమింటాంగు ప్రభుత్వానికి ఉండాలని పట్టుబట్టింది.

కమ్యూనిస్టులు మరో సూచనచేశారు. ఆరు రాష్ట్రాలను ప్రత్యేకించి, వాటిలో కమ్యూనిస్టుల చేత నామినేటు చేయబడినవారిని రాష్ట్ర ప్రభుత్వ అధ్యక్షులుగా మంత్రులుగాను తీసుకోవాలనీ; మరి ఆరురాష్ట్రాలలో కమ్యూనిస్టులు నామినేటుచేసినవారిని ఉపాధ్యక్షులుగాను, మంత్రులుగాను తీసుకోవాలని సూచించారు. కమ్యూనిస్టులు విముక్తిచేసిన ప్రాంతాలలో ఈ రాష్ట్రాలు ముఖ్యభాగాలు కావడంచేత ఈ సూచన ఎంతో న్యాయమైనది. దీనిపై చర్చ చాలకాలం జరిగింది. కొమింటాంగు బిర్రబిగిసి కూర్చుంది. ఐక్యతకోసం కమ్యూనిస్టులు తమ కోరికలను చాల తగ్గించారు. ముఖ్యమైన 'బోర్డరు రాష్ట్రం' లోను మరి నాలుగు రాష్ట్రాల్లోను, పెకింగ్, ట్సింగ్‌టావో, టీన్‌ట్సిన్ మునిసిపాలిటీలలోను ఉపాధ్యక్ష పదవులను మాత్రమే తమకివ్వమన్నారు. దీనికికూడా ఒప్పుకోలేదు కొమింటాంగుపార్టీ.

ఆపైని కమ్యూనిస్టులు మూడో సూచన చేశారు. విముక్తి పొందిన ప్రాంతాలన్నిటిలోను సర్వజనీన ఓటింగుపద్ధతి ప్రకారం, సంయుక్త సమాలోచన సంఘ పర్యవేక్షణ క్రింద ఎన్నికలు జరపాలన్నారు. ఈ ఎన్నికల ఫలితంగా ఏర్పడిన ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే గుర్తించాలన్నారు.

దీనికి కూడా ఒప్పుకోలేదు కొమింటాంగు పార్టీ. జిల్లాల్లో ఎన్నికలు జరపవచ్చునని, రాజ్యాంగ చట్టం తయారయేవరకు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగకూడదన్నారు. ఈలోగా కొమింటాంగుపార్టీ నియమించిన అధికారులే ఆ ప్రాంతాల్లో పరిపాలన సాగిస్తుండాలన్నారు.

పరిష్కారమే ప్రధానంగా గుర్తించి కమ్యూనిస్టులు నాలుగోసూచన చేశారు. రాజ్యాంగ చట్టం తయారయేవరకు తాత్కాలికంగా యీ ప్రభుత్వాలను గుర్తించాలన్నారు. దీనికయినా ఒప్పుకోలేదు కొమింటాంగుపార్టీ. "మొట్టమొదట ప్రభుత్వ ఆజ్ఞలను శిరసావహించాలని" మొండిపట్టు పట్టారు. చివరకు ఈసమస్యను కూడా సమాలోచన సంఘానికి విడిచిపెట్టమన్నారు కమ్యూనిస్టులు. వీల్లేదన్నారు కొమింటాంగువారు.

ఐక్యతకోసం

ఈ సమస్యపై కమ్యూనిస్టులు నాలుగుసార్లు నిర్మాణాత్మకమైన సూచనలు చేశారు. కొమింటాంగు పార్టీ అధికార వ్యామోహ దృష్టితో మొండిపట్టు పట్టడంతప్ప మరేమీ చేయలేదు. కమ్యూనిస్టులు స్వతంత్రప్రతిపత్తిని విడిచిపెట్టి తమకు దాసోహం అయిపోవాలనే కొమింటాంగు పార్టీ గొంతెమ్మ కోరిక. ప్రజలచేత ఎన్నుకోబడేవారుకాక తమ చేత నియమించబడినవారే పరిపాలన సాగించాలని వీరి సూత్రం. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కొమింటాంగుపార్టీకి తెలుసు. అందువల్లనే 'సమాలోచన సంఘం' ఎదుట పెట్టడానిక్కూడా అది అంగీకరించలేదు. ఈ విషయమై ఇంకా చర్చలు సాగించాలని తీర్మానించుకున్నారు.

తేలిందేమిటి?

ఈ ఆరువారాల సంప్రదింపుల సారాంశమేమిటి?

అంతర్యుద్ధంకూడదు అని అందరూ గుర్తించారు. విభేదాలుంటే చర్చలద్వారానే పరిష్కరించుకోవాలని అంగీకరించారు.

ఇంకా చర్చలు జరపాలని, గత రెండేళ్ళుగ కమ్యూనిస్టులు కోరుతూఉండిన "సంయుక్త సమాలోచన సంఘాన్ని" స్థాపించడానికి ఒప్పుకున్నారు.

కొమింటాంగు పరిపాలిత ప్రాంతాల్లో పత్రికాస్వాతంత్ర్యాన్ని, ఇతర ప్రజాహక్కులను నెలకొల్పడానికి కొమింటాంగుపార్టీ అంగీకరించింది.

ఈ అంశాలు మినహా మిగతా ముఖ్యసమస్యలపై కొమింటాంగు పార్టీ ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమైన వైఖరి అవలంబించింది. దీనినిబట్టి, అసలుసమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేయాలని చంగ్‌కైషేక్ చూస్తున్నట్లు తెలుస్తూంది. కాలయాపన వల్ల దేశంలో తమ స్థానం బలపడుతుందని, ఆవిధంగా తన పార్టీ జయప్రదంగా అంతర్యుద్ధాన్ని సాగించగలదని అతని ఊహకావచ్చు.

చంగ్-కై-షేక్‌యొక్క మిలిటరీ భేదార్లు ఈలోగానే అంతర్యుద్ధాన్ని రెచ్చగొట్టడానికి కృషిచేస్తున్నారు. జపాను వారిక్రింద పోలీసు శాఖాధికారిగా ఉండిన టిన్ మో చున్ వీరిలో కొందరికి సలహాదారుగా ఉంటున్నాడు.

ఇది ఇలా ఉండగా అటు కమ్యూనిస్టుల చేత విముక్తిపొందిన ప్రాంతాల్లో ప్రజాస్వామిక మార్గాలపై పునర్నిర్మాణ కార్యక్రమం ఉరకలు తీస్తూంది. కొమింటాంగు పాలిత ప్రాంతాల్లో కూడా 'డెమాక్రటిక్ లీగ్'లాంటి ప్రజాస్వామికోద్యమాలు విస్తరిల్లుతున్నాయి.

ఈ విధంగా ఈనాడు చైనాలో అభివృద్ధి నిరోధకశక్తులు కాలయాపనద్వారా తమ బలాన్ని పెంపొందించుకో జూస్తున్నాయి. ప్రజాస్వామిక శక్తులు ఐక్యతకోసం కృషి సాగిస్తున్నాయి.

ప్రజాశక్తి

కమ్యూనిస్టు వ్యతిరేకులకు ప్రజలు నేర్పుతూన్న పాఠాలు

వణుకూరులో ★ నిడుబ్రోలులో

మూడు రంగుల జెండా - భారత జాతీయతకు ఉరకలు తీయించిన జెండా, దేశభక్తి ప్రదీపకాలయిన జెండాలన్నిటిలోను అగ్రస్థానం దానిది. దేశాభిమాని అయిన ప్రతి భారతీయుని హృదయము దానికి పూజా పీఠం. ఆ జెండా పవిత్రతను మలినం కాకుండా కాపాడ్డానికి వేలకొలది దేశభక్తులు తమ నెత్తురుతో కందకాలు కట్టారు. పరాయిప్రభుత్వపు కరకు సిపాయీల చేతిలో ఆజెండా పడకుండా దేశమాత పుత్రరత్నాలు కొనఊపిరి ఉన్నంతవరకు ప్రతిఘటించిన ఘటనలున్నాయి.

ఇలాంటి జెండా కంకిపాడు సారా దుకాణం మీద ఎగురుతూంటే చూచి ఆ ప్రాంతంలోని కాంగ్రెసు దేశభక్తులు బాధపడ్డారంటే ఆశ్చర్యమేముంది. అమాయిత్వంకొద్దీ ఆదుకాణదారుడు కట్టుకున్నాడా అంటే అదీకాదు. కాంగ్రెసు పేరిట కొంతమంది ప్రబుద్ధులే వచ్చికట్టారట. ఏ జెండా క్రింద మద్యపాన బహిష్కరణోద్యమం దేశమంతటా జరిగిందో ఆ జెండానే పానశాలపై ఎగరేయడమా? దీని నడిగేవాళ్ళే లేరా? ఎలాంటి వారి చేతిలోపడిపోతూంది కాంగ్రెసు మహాసంస్థ అనే ప్రశ్న అదిచూచిన దేశభక్తులలో బయలుదేరింది.

మీరు కాంగ్రెసువారు కాగలరా?

ఆ తరువాత కొద్ది రోజులకే కంకిపాడు సమీపంలోనే ఉన్న వణుకూరు (బెజవాడ తాలూకా) లో జరిగిన మరో ఘటన ఈ ప్రశ్నను మరింత తీవ్రంచేసింది. ఆ ఊరిలో కాంగ్రెసు మీటింగంటూ ఒకటి ఏర్పాటుచేశారు. పేరు మోసిన రౌడీనాయకుడు గుత్తారాజారావు ప్రధాన ఉపన్యాసకుడు. 'వెంగమ్మ' నాటక కంపెనీకి ఈ మొనగాడు డైరక్టరు. అతని రౌడీచేష్టలు తెలియనివారు ఆ ప్రాంతాల్లో ఎవరూలేరు. అతను బల్ల ఎక్కగానే అందరూ విస్తుపోయారు. ఇకనా 'నాయకుడు' పంచాంగం విప్పారు. ఎంతసేపు విన్నా రాజకీయాలూ లేవు - రైతు సమస్యలూ లేవు. కమ్యూనిస్టులకు నీతి లేదంటూ మొదలుపెట్టబోయారు. నోరుమూయమన్నారు ప్రజలు. కమ్యూనిస్టులంటే ఎలాంటివారో వారికి తెలుసు. ప్రక్కనున్న గోపాలంలోను, ఇతరప్రాంతాల్లోను వారి ప్రవర్తన, కార్యదీక్షను గురించి వింటూనే ఉన్నారు. రౌడీ రాజారావు క్షమాపణ చెప్పుకొని బయటపడవలసి వచ్చింది.

మీటింగు ఏర్పాటుచేసిన సూత్రధారులు అంతకన్నా ఘనుణ్ణి పిలవాలనుకున్నారు. రామకుమారవర్మను తెచ్చి మళ్ళీ మీటింగు పెట్టారు. కమ్యూనిస్టులు చెడపుడుగులంటూ ప్రారంభించాడాయన. ఉపసంహరించుకుంటావా లేదా అన్నారు ప్రజలు. వర్మగారు తోకముడిచారు.

17 వ తేదీన

ఇలాంటి కాంగ్రెసు మీటింగులిక చాలనుకున్నారు అక్కడివారు. ఈకుట్రలను కడిగివేసి కాంగ్రెసు ఏర్పరచిన సత్సంప్రదాయాలను తిరిగి నాలుగుపాదాలనెలకొల్పాలనే ఆకాంక్ష దేశభక్తులందరిలోను కలగడం సహజమే. దేశభక్తియుత కార్యక్రమం ద్వారానే ఇది నెరవేరగలదనీ; జాతీయైక్యతకు, దేశాభ్యుదయానికి అదే మార్గమనీ గుర్తించారు.

కమ్యూనిస్టుల కార్యక్రమమేమిటో తెలుసుకోవాలనుకున్నారు. 17 వ తేదీని మీటింగు ఏర్పాటుచేశారు. కడియాల గోపాలరావుని, ముక్కామల నాగభూషణాన్ని ఆహ్వానించారు.

17 వ తేదీనాడు వణుకూరులో అపూర్వ శోభ వెల్లివిరిసింది. 60 జతల ఎడ్లు పూన్చిన బండిమీద గాంధీ - జోషీ - జిన్నాపటాలను ఊరేగించారు. వేయిమందిప్రజలు ఎర్రజెండాలతో ఊరేగింపులో పాల్గొన్నారు. గ్రామంలోను, ప్రక్కనేఉన్న గోపాలం మొదలైన గ్రామాల్లోను ఊరేగింపుసాగుతూంటే ప్రజలు కనబరచిన ఆనందాన్ని చూడాలేగాని, చెప్పతరంకాదు. సాయంత్రం 6 గంటలకు ఊరేగింపు ముగిసింది. ముక్కామల నాగభూషణం పతాకోత్సవం చేశారు. ఆ సమయానికే వర్షం ప్రారంభమయింది. క్రమక్రమంగా ముదిరి తుపానుకింద (మిగతా 11వ పేజీలో)

కమ్యూనిస్టుల బద్ధశత్రువు ఆచార్యరంగాగారి స్వస్థలం నిడుబ్రోలు. ఆగ్రామాన్ని తనకొక కంచుకోటగా ఎంచుకుంటారు రంగా. అలాంటి గ్రామంలో కమ్యూనిస్టులు ఎన్నికల సభ పెట్టారు; అయిదారు వేలమంది ప్రజలువచ్చారు. ఈసభ జరక్కుండా చేయాలనే ఉద్దేశంతో రంగా ముఠా ఆనాడే జరిపిన సభకు అయిదారు వందలమంది మాత్రమే వచ్చారు.

జరిగిన విషయం ఇదీ:

బాపట్ల తాలూకా కమ్యూనిస్టుపార్టీ జనరల్ బాడీ సమావేశం గత మాసం 21 వ తేదీన నిడుబ్రోలులో జరపడానికి నిర్ణయించబడింది. ఔరా, ధిక్కారమును సైతుమా అని కండ్లురిమింది రంగా బృందం. విన్నపం చేసుకున్నారు ప్రభుత్వానికి - ఈ మీటింగే జరిగితే దెబ్బలాటలు తప్పవు కాబట్టి నిషేధించమని. నిషేధానికి వీలుంటుందేమో అని ప్రభుత్వం దర్యాప్తుచేసింది. వీలు చిక్కలేదు. రంగా అప్పుడు ఊళ్ళోనే ఉన్నారు. ఇక గ్రామం వెంట తన అనుచరుల్ని పంపారు. దెబ్బలాటలు జరుగుతాయి కాబట్టి కమ్యూనిస్టుల మీటింగుకు ఎవ్వరూ రావద్దని ప్రచారం చేయించారు. నిడుబ్రోలులోకూడా తీవ్రంగానే ప్రచారం సాగింది.

18, 19 తేదీల్లో గాలివాన నానాబీభత్సం చేసింది. వరదలువచ్చి రహదారి సౌకర్యాలను పాడుచేశాయి. ఈ విధంగానైనా తమ ఆశలు నెరవేరుతాయని సంతోషించారు రంగా బృందం. కమ్యూనిస్టుల కార్యదీక్షను వారెలా అంచనా వేయగలరు? వివిధ ఫిర్కాల నుండి పార్టీ సభ్యులు, సానుభూతిపరులు ఎర్రజెండాలతో, జయజయ ధ్వానాలతో చేరుకోసాగారు. జనరల్‌బాడీమీటింగు ప్రదేశంలో రోడ్డుమీదఎర్రజెండా సగర్వంగాఎగురుతోంది. మొత్తం 450 మంది హాజరయ్యారు. కామ్రేడ్ శివయ్య అధ్యక్షత వహించారు. శ్రీకృష్ణ జాతీయ అంతర్జాతీయ పరిస్థితులను సింహావలోకనం చేశారు. కమ్యూనిస్టుపార్టీ ఎన్నికల్లోస్వతంత్రపార్టీగా పాల్గొనడంయొక్క ప్రాధాన్యతను వివరించారు. సాయంత్రానికి బహిరంగసభ అని ప్రకటించారు.

రంగాకు, అతని అనుచరులకు తేళ్లూ, జెర్రులూ పాకినట్లయింది. ఇతర గ్రామాల నుంచి అనుచరులను అర్జంటుగాపిలిపించారు. గుసగుసలు జరిపారు. ఆసాయంత్రమే వాళ్లూ ఒక మీటింగు పెట్టారు. పరిచయమున్న గ్రామాలనుంచి, పొన్నూరునుంచి 5, 6 వందలమంది వచ్చి పాల్గొన్నారు. "ఈ గడ్డమీదనే అఖిలభారత రైతుద్యమం ప్రారంభమయింది. ఈ రోజు కమ్యూనిస్టులు వచ్చి ఇక్కడ మీటింగు పెట్టడమా! ఆ మీటింగుకు ఎవ్వరూ వెళ్ళొద్దని" ఆజ్ఞాపించబోయారు ఉపన్యాసకులు. మీటింగుముగించి, ఆ అయిదారు వందలమందితో ఊరేగింపు ప్రారంభించారు. సరిగా కమ్యూనిస్టు ఊరేగింపు ప్రారంభమయిన సమయానికే వీరు కూడా బయలుదేరదీసి, కయ్యానికి కాలుదువ్వే నినాదాలతో ఎదురువెళ్ళారు. అవకాశం చిక్కితే నిషేధం అమలుజరపడానికి ప్రభుత్వ సిబ్బంది కాచుకొనిఉంది. రంగాముఠా ఆశయంకూడా అదే.

కాని పార్టీ ఊరేగింపు ఎదురుకోలు అందుకోకుండా జాగ్రత్తపడింది. 500 మందితోపార్టీ ఊరేగింపు ఉత్తేజకరంగా జరిగింది. ఊరేగింపు అనంతరం రాత్రికి బహిరంగసభ జరిగింది. తుపానువచ్చి అల్లకల్లోలమయినా విషయాలు తెలుసుకోవాలనే ఆకాంక్షకొద్దీ ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఫిర్కాలో అహోరాత్రులు తమకు సేవ చేస్తున్నపార్టీ ఎన్నికలమీటింగు పెడుతూంటే సంతోషంతో జేజేలు కొడుతూ వచ్చారు ప్రజలు. 5, 6 వేలమందితో సభాస్థలం కనుల పండువు గూర్చింది. ఎర్రజెండా పాటతోను, గురజాడవారి అమరగీతంతోను, సభ ప్రారంభమయింది. కామ్రేడ్ శ్రీకృష్ణ ఉపన్యసిస్తూ ఎన్నికల్లో పాల్గొనటంలో పార్టీ ఆశయాలను వివరించారు. "ఎన్నికల్లో పోటీచేసే వివిధ రాజకీయ పార్టీలు తమ తమ రాజకీయ పంథాను, ఎన్నికల ప్రణాళికను ప్రజల ముందుంచాలి. మంచి (మిగతా 11వ పేజీలో)

దెందులూరులో

★

"కమ్యూనిస్టు లెవరైనా మీ ఊరు వస్తే, గ్రామంనిండా కాంగ్రెసు జెండాలుకట్టి - మాది కాంగ్రెసు ఊరు; తమరు దయచెయ్యండని ఆవచ్చినవారితో చెప్పండి. ఊళ్ళో ఒక మూల వారికి అన్నంపెట్టి, సాగనంపండి"- దెందులూరు (ప॥ గోదావరిజిల్లా) లో గాంధీ జయంతినాడు జరిగిన సభలో అయ్యదేవర కాళేశ్వరరావుగారుఇచ్చినసందేశమిది. ప్రజలు ఎంతో ఉత్సాహంతో జయంతి పండుగ ఏర్పాటుచేశారు. 110 జతల ఎడ్లు పూన్చిన బండిమీద నాయకులను ఊరేగించారు. దేశ భవిష్యత్తుకు అతి ప్రధానమయిన ప్రస్తుత పరిస్థితుల్లో నాయకులేమి చెబుతారో విందామన్న ఆతృతతో 500 మంది సభకువచ్చారు. వచ్చినందుకు పొందిన ఫలితం అయ్యదేవర వారి పై సందేశం.

దెందులూరు మంచిచెడ్డలు తెలియని ఊరు కాదు. ఉత్తమ జాతీయ సాంప్రదాయాలుగల గ్రామం. 1930 శాసనోల్లంఘనోద్యమంలో జైలుకువెళ్ళి వచ్చినవారున్నారక్కడ. జాతీయోద్యమంచేత ఉత్తేజితులై అక్కడి యువకులు ప్రజాసేవకు పూనుకున్నారు. రైతు, వ్యవసాయ, యువజన, మహిళ, బాలసంఘాలను నిర్మించి చక్కటికృషిచేస్తున్నారు. ఒక లైబ్రరీని, 7 రాత్రి పాఠశాలలను నిర్వహిస్తూ వచ్చారు. రైతుకూలీ సమస్యలను ఇరువురకూ అంగీకారంగా పరిష్కరిస్తున్నారు. ఇలాంటి యువకులూ, 1930 నాటి కాంగ్రెసువాదుల్లో కొందరూ,కమ్యూనిస్టుపార్టీలో చేరారు. ఇలాంటి పార్టీపట్ల అయ్యదేవరవారు బోధిస్తున్నవైఖరి అది. కాని సత్సంప్రదాయాలకు అలవాటుపడిన అక్కడిప్రజలకి వైఖరి అలవడలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీ వైఖరిని తెలుసుకోవాలనే ఉత్సాహాన్ని చూపారు. గత మాసం 18 వ తేదిని సభ ఏర్పాటు చేశారు. కామ్రేడ్ వందూరి ప్రసాదరావు పార్టీ ఎన్నికల విధానాన్ని, కార్యక్రమాన్ని వివరించారు. సభకు 3000 మంది స్త్రీ పురుషులు వచ్చారు. సాయంత్రం జరిగిన ఊరేగింపులో 700 మంది పాల్గొన్నారు. కాశేశ్వరరావులాంటి నాయకులకూ తమకూ చాల దూరమని దెందులూరు ప్రజలు ఆచరణలో చూపించారు.

కాని కాశేశ్వరరావు ఉపదేశాన్ని అమలు జరపాలనుకున్నవారు లేకపోలేదు. జీతగాళ్ళను పని మానిపిస్తామనీ, కౌలుదార్లను కౌలు రద్దుచేస్తామనీ బెదరించి ఇళ్ళపై కాంగ్రెసు జండాలు కట్టించారు. ఒక రైతుకు రు. 300 లు ప్రోనోటుమీద అప్పు ఇచ్చిన కాంగ్రెసువాది, అతనికి హెచ్చరిక పంపాడు- "జెండా కడతావా, ప్రోనోటు బాకీని సాయంత్రంలోగా చెల్లిస్తావా?" అని. విధిలేక ఆ రైతు జెండా కట్టాడు. భారతజాతియొక్క గౌరవాన్ని చూరగొన్న కాంగ్రెసు జండా ఈనాడు ఇలాంటి బడా కాంగ్రెసువాదుల చేతిలో రైతుకూలీలను పీడించడానికి ఒక ఆయుధంగా ఉపయోగపడుతోంది!

ఆ పవిత్ర జండా, ఆ సంస్థయొక్క ప్రతిష్ఠను కాపాడగల మార్గమది కాదని అయ్యదేవరవారు, ఈ కాంగ్రెసు పెద్దమనుష్యులూ గుర్తించాలి. దేశభక్తియుత పార్టీలు ఎన్నికలలో గెలవాలంటే మార్గం తోడిదేశభక్తులకు "ఒక మూల అన్నంపెట్టి సాగనంపడం" కాదు. దేశభక్తి ప్రదీపకాలయిన జెండాలను చేతబట్టి ప్రజాహిత కార్యక్రమాల్లో ప్రజలను సంఘటితపర్చి, ఐక్యతా మార్గాన ముందుకు నడిపించడమే అందుకు మార్గమని ప్రజలే వేనోళ్ళ చెబుతున్నారు. నాయకులు వింటారా?

భారతదేశ ప్రధాన సమస్య ఐక్యత

బర్మా ప్రజానాయకుని పిలుపు

దూర ప్రాచ్యదేశాలన్నీ ఈనాడు అట్టుడికినట్లు ఉడుకుతున్నాయి. దానిని బట్టి ఒక్కొక్క దేశంలో కూడా తగదని వలసదేశప్రజలు ఎదిరించి నిగ్గించారు. పొగరెక్కిన సామ్రాజ్యవాద ప్రభుత్వాలు వారిపై విరుచుకు పడుతున్నాయి. ఇండొనీషియా, ఇండోచైనా దేశాల్లో దేశభక్తుల రక్తం కాల్వలు గడుతోంది. చైనాకు పరదేశ పారతంత్ర్యాన్ని తొలగించి స్వాతంత్ర్యాభివృద్ధులను చేకూర్చ కృషిచేస్తున్న ప్రజాశక్తులపై, అభివృద్ధి విరోధకులనుకునికొలుస్తున్నారు అమెరికాసామ్రాజ్యవాదులు. బర్మాలో తిరిగి సామ్రాజ్య వాదాన్ని కదంతొక్కిస్తున్నారు బ్రిటిష్ గవర్నరు డార్మన్ స్మిత్.

తమకు బర్మా ప్రజల సహకారం అవసరమయినంతకాలం బ్రిటిష్ ప్రభుత్వం ఒక ధోరణిలో మాట్లాడుతూ వచ్చింది. అక్కడ జపానును ప్రతిఘటించి స్వాతంత్ర్య పోరాటాన్ని నడుపుతున్న "ఫాసిస్టు ప్రతికూల ప్రజా సంఘం"నకు జేజేలన్నారు. లోగడ రంగూన్‌లో ఉద్యమ నాయకులతో సంప్రదింపులు జరిపినప్పుడు డార్మన్ స్మిత్ వారు చేసిన రాజకీయ సూచనలన్నిటికి అంగీకరించావన్నారు. అసందర్భంలోనే బ్రిటిషు సామ్రాజ్యవాదుల తరఫు నాలుక "టైమ్సు" పత్రిక ఇలా రాసింది :" ఫాసిస్టు వ్యతిరేక ప్రజా సంఘటనే ఇప్పుడు ఎన్నదగిన రాజకీయసంస్థ స్పష్టపడుతు. అవినీతిపరులైన వెనుకటి రాజకీయవేత్తలకిక నాదెక్కడా స్థానం లేదు."

విజయగర్వంతో, ఈనాడు మత్తెక్కినవారు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు. ఒక్కసారి వారు ప్లేటుమార్చారు "ఫాసిస్టువ్యతిరేక ప్రజా సంఘటన" యొక్క రాజకీయ తాహతును శంకిస్తూంది. 'టైమ్సు' పత్రిక ఈనాడు దానికి నియంతృత్వపోకడలను ఆపాదిస్తూంది. ఆసంస్థచేసిన సూచనలు డార్మన్ స్మిత్‌కి ఈనాడు ఆచరణయోగ్యాలుగా లేవు. అది దేశంలోని రాజకీయ పక్షాలన్నిటికి ప్రాతినిధ్యం వహించడం లేదని కొట్టిపారవేశారు. కమ్యూనిస్టుపార్టీ, థాకిన్ పార్టీ మొదలైన పది ప్రజాపక్షాలు అందులో సంఘటితమై ఉన్నాయన్న విషయం తన కక్కరలేదు: తమకు తొత్తులుగా ఉండదగినవారి కది ప్రాతినిధ్యం వహించడం లేదన్నదే ముఖ్యమయింది. ఈ సంస్థ నాయకుడు ఆంగ్‌సాన్ సూచించిన 11 మందిని తన కార్య నిర్వాహక వర్గంలోకి తీసుకో నిరాకరించాడు మొన్న. తన ఇష్టంవచ్చిన వారిని పెట్టుకున్నాడు. బర్మా ప్రజలు తమ స్వాతంత్ర్యాన్ని సాధించుకోడానికి తిరిగి నడుం బిగించవలసిన సమయ మాసన్నమయింది. అంతేకాదు. ఆసియా ప్రజలందరూ ఏకముఖంగా నిలవవలసిన అవసరం కూడా కలిగింది. ఆంగ్‌సాన్ చేసిన ఈదిగువ ప్రకటన అతి ప్రధానమయినది. భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మౌలానా ఆజాద్ ఆగ్నేయ ఆసియా ప్రజల ప్రతినిధులంతా కలసి సమావేశం కావాలనే సూచనను ఆమోదించాడు. ఐక్య భారతదేశమే ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో తన బాధ్యతను జయప్రదంగా నిర్వహించగలదు. భారత దేశంలో ఐక్యత లేకపోవడం సామ్రాజ్యవాదులకు నూరింతల బలం చేకూర్చుతూంది. తోటి ఆసియా ప్రజలను చిత్రవధ చేయడానికే తోడ్పడుతుంది. భారతదేశ స్వాతంత్ర్యంకోసమే కాదు, తోటి ఆసియా సోదరుల స్వాతంత్ర్య రక్షణకోరకు కూడా భారత దేశంలో ఐక్యత అత్యవసరం. కాంగ్రెసులీగు నాయకులు దీనినిగుర్తించాలి.

ఆంగ్‌సాన్ సందేశం

బర్మా ప్రజానాయకుడు జనరల్ ఆంగ్‌సాన్ రాయిటరు విలేఖరితో ఇలా అన్నాడు:

"ఆగ్నేయ ఆసియా దేశాలన్నీ ఏకముఖంగా నిలవవలసిన అవసరం ఈనాడెంతో ఉంది. బానిసజీవితం గడుపుతూవచ్చిన ఈ దేశాల ప్రతినిధులు సమావేశమై ఐక్య కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటే, ఈ దేశాలు త్వరలో స్వాతంత్ర్యం పొందగలవు. ఇండియా, బర్మా, మలయా, సయాం, ఇండోచైనా, ఇండొనీషియా, సిలోన్, ఫిలిప్పైన్సు చైనా, ప్రజాస్వామిక జపాను - ఈ దేశాలన్నీ కలిసి సమావేశం జరపడం అత్యవసరం.

"చైనా, జపాను దేశాలకు, కొంతవరకు ఫిలిప్పైన్సుకి ప్రత్యేక సమస్యలున్నాయి. అయినా ఆదేశాలు ఒక కూటమిగాను, మిగతావి మరో కూటమిగానుఏర్పడడం నాకిష్టం లేదు. అన్నీకలసి ఒకే కూటమిగాఉంటే, అందరికీ సమాన సౌభాగ్యం ఉంటుంది. ఏకైక దీక్షతో, అచంచల సంకల్పంతో పూనుకుంటే ఎంతెంత సాధించగలమో డాక్టరు సోకర్నో ఇండోనేషియాలో రుజువు చేస్తున్నారు.

"భారతదేశంలో ఐక్యత నెలకొనాలనీ, ఐక్య భారతదేశంతో సహకారం కలిగిఉండాలనీ, బర్మా ప్రజలం ఆశిస్తున్నాం. రాజకీయ ఆర్థిక రంగాల్లో యీరెండు దేశాలు కలిసి పనిచేయగలఅవకాశా లెన్నో ఉన్నాయి. కలిసి పనిచేయడం ధర్మం.

"కాని స్నేహితులమధ్య అంతానిర్మొహమాటంగా చెప్పుకోవడం మంచిది. బర్మాలో ఒకజాతికన్నా మరొకజాతికి ఎక్కువ సౌకర్యాలుండ కూడదని మా ఆశయం. జమీందారీ విధానాన్ని కూడా రద్దుచేయాలని కోరుతున్నాం. ఈ విషయంలో భారతీయ జమీందార్లను కూడామేంఎదుర్కోవలసి ఉంటుంది. అది ముందుముందు జరగబోయే కార్యక్రమం. కాని ఒక్క విషయాన్ని అందరూ గుర్తించాలి. బర్మాలో దళితవర్గాలవారు - భారతీయులే కానివ్వండి. లేక బ్రిటిష్‌వారో, బర్మావారో కానివ్వండి. ఎవరయినాసరే - వారిపరిశ్రమలను, వర్తకాన్ని ప్రభుత్వం అజమాయిషీ(మిగతా 11 పేజీలో

రైతుల అగచాట్లు

చిత్తూరుజిల్లా పుత్తూరుతాలూకాలో ఎగ్రికల్చరల్ డిమానే్స్ట్రటరు 12.10.45న రైతులకు కాన్ఫరెన్సు అయిన అప్పులు యివ్వడంలో కొంత నగదు రూపంలోనూ, కొంత ఎరువు అవసరమే అయితే, కొంత ఎరువురూపంలోనూ యిస్తానన్నారు లేకుంటే అసలు అప్పులేవద్దుచేస్తానన్నారు. రైతులకు ఎరువు అవసరమే. కొందరికి రసాయనిక ఎరువులు కావాలి; కొందరికి వేరుసెనగ పిండి కావాలి. రసాయనిక ఎరువులే ఇస్తామంటున్నారు వ్యవసాయ శాఖవారు. అంతేకాదు. గ్రామమునసబులు స్వయంగా వచ్చి రికమెండుచేస్తేతప్ప యివ్వననినిగించుకుకూర్చుంటున్నారు గ్రామమునసబుల్ని చూదామూఅంటే కదలరు. ప్రభుత్వం యీ ఇబ్బందులనుంచి రైతుల్ని రక్షించవలసిందని జిల్లారైతుసంఘ ధ్యక్షులు గోవిందప్ప నాయుడుగారు కోరుతున్నారు.

ఆత్మకూరు తాలూకాలో పంట నష్టం

డెల్టా ఆధారం లేనిమెట్ట ప్రాంతం ఆత్మకూరు తాలూకా. ఇంతవరకు అక్కడ పైరు నడలేదు. వర్షపుఆదనుకూడా దాటిపోతూంది. పోయిన సంవత్సరం అధిక వర్షాలవల్ల అదనుకు పైర్లు పడనందున తక్కువ పంట పండింది. ఆత్మకూరు తాలూకాలో ప్రధాన పంట అయిన జొన్న దెబ్బతింది ఇట్టి పరిస్థితిలో వున్న ఆత్మకూరుతాలూకాలో ఈ యేడు ఇంతవరకు అనుకోదగ్గవర్షాలు కురియలేదు. మెట్టపైర్ల అదునుకూడాదాటిపోతూంది. గోరుమట్లుపై రోకటి పోటన్న ట్లుంది ధాన్యం కొరతవల్ల ఆత్మకూరు ధాన్యపుమిల్లు పనిచేయడంలేదు. ఆత్మకూరు, కలువాయి, అనుమసముద్రంపేట మొదలైనగ్రామాల్లో ప్రజలు బియ్యంగాని, ధాన్యంగాని దొరక్క అనేక యిడుములు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే కొరతప్రాంతాలన్నిటికీ ధాన్యం, బియ్యం దిగుమతి చేయాలని కోరుతున్నారు జిల్లా రైతుసంఘసంయుక్త కార్యదర్శి జి. వి. కొండయ్యగారు.

ధర్మవరం తాలూకాలో (అనంతపురం జిల్లా) అప్పరాచ్చెరువు అనే గ్రామంఉంది. అక్కడి పంటచెరువుక్రింద 600 యికరాలు సాగవుతోంది. కాని, చెరువు పూడిపోతూన్నందున ఇప్పుడు మూడు మాసముల నీరుకూడా నిలవడంలేదు. గవర్నమెంటు లెక్కలలో మాత్రం దీనిని 6 నెలల చెరువుక్రింద జమకట్టారు.

చెరువు మరవలు, తూములు చెడిపోయి. నీళ్ళు ప్రవహించిపోతున్నాయి. కట్టకు వేయబడిన రాళ్ళుకూడా పడుబైపోయాయి. వర్షాలు ఎక్కువ కురిస్తే, ఏనిముషంలోనైనా చెరువుకు అపాయం జరగవచ్చునని గ్రామస్థులు భయపడుతున్నారు ఈ చెరువును ప్రభుత్వం యిదే స్థితిలో ఉంచితే, బ్రతుకుతెరువుగావక ప్రజలుఏవూరికైనా వలసపోవలసివస్తుంది. ఈ విషయమై రైతులు ప్రభుత్వానికి అనేకసార్లు మహజర్లు పెట్టుకున్నారు. కాని, ప్రభుత్వోద్యోగులు వినిపించుకోవడం లేదు. వెంటనే రైతులకు రక్షణ కలిగించమని ప్రభుత్వాన్ని కోరుతున్నారు గ్రామరైతుసంఘంవారు.

అనకాపల్లి చెరుకు ఉత్పత్తిదార్ల ఘోష

అనకాపల్లి తాలూకా తుంపాల పంచదార ఏరియాలో ఎవరూ బెల్లం ఆడకూడదని ప్రభుత్వం నిషేధించింది. కాని, చెరుకుకు న్యాయమైన ధర నిర్ణయించలేదు. ఈ సంవత్సరం యకరం 1 కి రు. 880 చొప్పున రైతులు పెట్టుబడిపెట్టి చెరుకును పండించారు. ప్రభుత్వం టన్ను 1 కి రు. 21-4-0 ధర నిర్ణయించారు. క్రిందటినెల 17, 18, 19 తేదీలలో వచ్చిన గాలివానవల్ల చెరుకు తోటలన్నీ నేలకూలాయి. వాటిని తిరిగినిలదీయాలంటే, యకరం 1కి రు. 100 ఖర్చవుతుంది. కాబట్టి ప్రభుత్వంటన్ను 1కి రు. 30 అయినా చెరకు ధరను నిర్ణయించవలెనని సవికోరుతూ వాసిలావల్లి రైతులు మహజర్లు పెట్టుకున్నారు.

తుఫాను బాధితులకు సహాయ పడండి

నిజాంరాష్ట్ర ఆంధ్రమహాసభాధ్యక్షుని విజ్ఞప్తి

ఈమధ్య ఆంధ్రదేశమునం దొచ్చిన తుపాను ఘోరమైన భీభత్సము కలుగచేసినది. ప్రజలు విపరీతమైన నష్టకష్టములకు గురియైనారు. లక్షలకొలది ఇండ్లు కూలిపోయినవి. వరిపంటలు, మెట్టపంటలు, తోటలు నాసనమైనవి.

ప్రజలు తిండికొరకై తమవద్ద ఉంచుకొన ధాన్యము వరలో కొట్టుకొని పోయినది. పాతరలలో ఉన్న ధాన్యము మురిగిపోయి పనికిరాకుండ పోయినది. కొన్నిచోట్ల రూపాయీలు ఇందువల్ల నష్టము కలిగినది. నేడు లక్షలకొలది ప్రజలు, తినుటకు తిండి, ఉండుటకు ఇండ్లులేక బాధపడుచున్నారు. తక్షణమే వీరికి సహాయము అందించకపోయినచో కరువు, కాటకాలు ప్రబలగలవు.

నిజాంరాష్ట్ర ఆంధ్రులమైన మనము మదరాసు రాష్ట్రములోని మన సోదరాంధ్రుల ఎడల మనమంతు కర్తవ్యమును నెరవేర్పవలసి యున్నది. ఆంధ్రులమగు మనము ఎక్కడ నివసించినను ఒకే జాతికి చెందినవారమని మరువకూడదు. కావున నిజాంరాష్ట్రాంధ్రులందరు ధన, వస్తురూపేణ సోదరాంధ్రులకు సహాయంచేయ ప్రార్థించుచున్నాను. వెంటనే ఆంధ్రమహాసభకమిటీలు కార్యకర్తలు నిధిని సమాలుచేయ గోరుచున్నాను. విరాళములు పంపువారు నిజాంరాష్ట్ర ఆంధ్రమహాసభ స్థాయిసంఘ కార్యాలయము లింగంపల్లి సుల్తాన్‌బజార్ హైదరాబాదుకు పంపవలయునని కోరుచున్నారు.

— రావి నారాయణరెడ్డి

వలసదేశాలకు సంపూర్ణ స్వాతంత్ర్యము

సోవియట్ల శంఖారావము

దూరప్రాచ్యంలో యుద్ధం ముగియడంతో ఆసియాలోని వలసదేశాల సమస్యకు ఎన్నడూలేని ప్రాధాన్యత వచ్చింది. యుద్ధకాలంలో ఆదేశాల ప్రజా చైతన్యం ఉరకలు తీసింది. ఫాసిస్టు ప్రతికూల ఉద్యమాల్లో జాతులు తీరాయి అక్కడి ప్రజలు. పరాయి సామ్రాజ్యవాద ప్రభుత్వాలకిక ఎంతమాత్రం లొంగి ఉండలేరు వారు. సంపూర్ణ స్వాతంత్ర్యవాంఛను ప్రస్ఫుటంగా వెల్లడిచేశారు. దానితో వెనుకటి సామ్రాజ్యవాద ప్రభుత్వాలు తిరిగి పెత్తనం కోసం తెగబడ నారంభించాయి.

ఇది ప్రజాస్వామ్యవాదులకు పరీక్ష సమయం. వలసదేశాలను బానిసదేశాలుగానే అట్టిపెట్టాలని చూస్తున్న సామ్రాజ్యవాదుల సన్నాగాలను సహించి ఊరుకోడమా ? లేక వీటి సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం కృషి చేయడమా ?

• బ్రిటన్‌లో లేబరు ప్రధాని తన వైఖరిని స్పష్టంచేశాడు. డచ్చి, ఫ్రెంచి సామ్రాజ్యవాదులవల్ల సామనుభూతి సహకారాలను ప్రకటించాడు. అభివృద్ధి విరోధకుల, సామ్రాజ్యవాదుల, ఉత్తరికి దానోహం అన్నాడు. అమెరికా అధ్యక్షుడు కూడా తన ప్రభుత్వ విధానాన్ని స్పష్టంచేశాడు - ఇండొనీషియా,ఇండోచైనాల విషయంలో అమెరికా జోక్యం కలిగించుకోదని ఖచ్చితంగా చెప్పాడు. అంటే, ఆదేశాల్లో బ్రిటిషువారి ప్రోత్సాహంతో డచ్చి, ఫ్రెంచి సామ్రాజ్యవాదులు తమ ఇష్టంవచ్చిన అట ఆడవచ్చునన్న మాట.

సోవియట్ దృక్పథం

ఇటీవల సోవియట్ అభిప్రాయం కూడా వెల్లడయింది. ఇంచుమించు సోవియట్ అధికారపత్రిక అయిన 'న్యూటైమ్సు'లో గ్రిగరి ఎఫీతిపీవ్ వలసదేశాల సమస్యను గురించి రాశాడు. దూరప్రాచ్యంలో మిత్రరాజ్యాల వైఖరిని తీవ్రంగా ఖండించాడు. "జపానులో మిలిటరీవర్గాల ప్రాబల్యాన్ని నిర్మూలించడానికి ఇంతవరకు ఏమీచేయలేదనేచెప్పాలి." అని విమర్శించాడు.

ఇంకా అతనిలా రాశాడు :

"వలసదేశాల విషయంలోను, పరాధీన దేశాల విషయంలోను అభివృద్ధికర విధానాన్ని అమలుజరపాలనే ఆలోచన అమెరికా, బ్రిటనులకున్నట్లుకనబడదు. జపాను ఫాసిస్టుల బారినుండి విముక్తి పొందిన యీ దేశాల పునర్నిర్మాణాన్ని గురించి ఏదో గాలికబుర్లు చెప్పడంతప్ప ఇంతవరకు ఆచరణలో ఏమీ జరగలేదు. ఈ దేశాల ప్రజల్లో అపూర్వమైనచైతన్యంకలిగింది. స్వాతంత్ర్యం కోసం వారు తహ తహ లాడుతున్నారు. ఇది సహజం తమ దేశాల సమస్యా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిష్కారం ఆదేశాలకు మాత్రమే కాదు, ప్రపంచానికంతకూ ప్రధానమయినది.

"కాని, మిత్రరాజ్యాలు చేస్తున్న దేమిటి ? ఇండోచైనాలాంటి దేశాల్లో జపాను ప్రభుత్వ యంత్రాన్ని ఇంచుమించు అలాగే ఉంచారు. అంతేకాదు, ఆ దేశాల ప్రజా ఉద్యమాన్ని అణగద్రొక్కడానికి జపాను సేనల్ని కూడా ఉపయోగిస్తున్నారు." ఈ విధంగా మిత్రరాజ్యాల ప్రవర్తనను తీవ్రంగాఖండిస్తూ ఎఫిశీవ్ ఇండియాను గురించి ఇలా అన్నాడు :

"భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలనే ఉద్దేశం బ్రిటిష్ ప్రభుత్వంలో కనబడడం లేదు.

"ఆసియా ప్రజలకు జపాను దురాక్రమణ ప్రమాదం తిరిగి ఎన్నటికీ కలగకుండా ఉండాలంటే, జపానుసామ్రాజ్యవాదానికిగల సాంఘిక, ఆర్థిక పునాదులను పెళ్ళగించాలి. లేకపోతే తిరిగి ప్రమాదం తప్పదు.

"'ఆసియాదేశం ఆసియావాసులకే' అనో, మరేరూపంలోనో, జపానువాళ్ళు లోలోపల సాగించే ప్రచారాన్ని ఎదుర్కోవాలి. అందుకు వట్టి మాటలు చాలవు. ఈ వలసదేశాల, పరాధీన దేశాల వైజ్ఞానిక, ఆర్థిక అభివృద్ధిని చేకూర్చే కార్యక్రమం కావాలి; సంపూర్ణ స్వాతంత్ర్యం త్వరలో సిద్ధింపజేయాలి."

వలసదేశాల సమస్యను గురించి మొన్న మొన్ననే 'ప్రవ్దా' పత్రిక ఇలా రాసింది :

దక్షిణ పసిఫిక్కు (ఇండోచైనా, ఇండోనీషియా మొదలైన) రంగంలో ఏమి జరుగుతూందో మనకు పూర్తిగా తెలియదు. కాని వీటివల్ల వలసదేశాల సమస్య ఎంతో ప్రాధాన్యత పొందింది. ప్రపంచప్రజాశక్తులు ఫాసిస్టు దురాక్రమణ దాడుల నెదిరించి జరిపిన స్వాతంత్ర్య పోరాటం వలసదేశాల ప్రజల్లో అపూర్వచైతన్యం కలిగించింది. శాన్‌ఫ్రాన్సిస్కో సమావేశంలో మిత్రరాజ్యాలు ప్రకటించిన ఉత్తమఆశయాలు ఈ చైతన్యానికి దోహదమిచ్చాయి. సుభప్రదమైన భవిష్యత్తు తమకుందనేఆశకు అవకాశమిచ్చాయి. వలసదేశాలకు సంబంధించినంతవరకు వెనుకటి పరిస్థితులు తిరిగి వస్తాయనుకోవడం కల్ల."

వలసదేశాలపట్ల సోవియట్ వైఖరి అభివృద్ధి కాముకుల మన్ననలను పొందుతూంది. ఉదాహరణకు 'చికాగో సన్' అనే అమెరికా మితవాద పత్రికలో ట్రిపోలిని సోవియట్ తన కివ్వమని కోరడం గురించి రాస్తూ జె. కెండ్రిక్ ఇలా రాశాడు :

"వెనుకబడిన దేశాలకు ట్రిపోలి మచ్చుతునక. సామ్రాజ్యవాద దేశాల పరిపాలన ఫలితమిది. ఇలాంటి దేశాన్ని పదేళ్ళపాటు తనకు వప్పగించమని కోరింది సోవియట్. ఎందుకు ? వివిధ జాతులమధ్య స్నేహపూర్వకమయిన సత్సంబంధాన్ని అమలు జరిపి, నూతన భావాల ననుసరించి సాంఘిక పునర్నిర్మాణానికి పూనుకుంటే ఇంత వెనుకబడిన దేశంకూడా ఎంత ఉజ్వల స్థితికి రాగలదో ప్రదర్శించడానికే సోవియట్ దీనిని కోరింది. పరాయిదేశాల వారింతవరకు దానిని పాదాక్రాంతంచేసుకోడానికేవచ్చారు. స్నేహభావంతో, దానిని అభివృద్ధి చేయాలని కోరిన మొట్టమొదటి దేశం సోవియట్."

— పీపుల్స్‌వార్ నుండి

(10 వ పేజీ తరువాయి) చేస్తూఉండాలి.

"భారతదేశంమేం స్వాతంత్ర్యం పొందాలని తహతహలాడుతున్నాం భారతదేశస్వాతంత్ర్యోద్యమం ఇదివరలోమమ్మల్ని ఉత్తేజపరుస్తూందేది ఇప్పుడు మేముకూడా అనుభవం సంపాదించేము. మాబర్మా దేశప్రత్యేకపరిస్థితుల ననుసరించి ముందుకు పోగలశక్తిని సంపాదించాము.

"భారతదేశా న్నెదుర్కొంటున్న ఏకైక సమస్య ఐక్యతాసమస్య అని నా అభిప్రాయము. భారతీయులందరూ ఏకం కావాలి. కార్మికులు, వర్తకులు, పారిశ్రామిక పెట్టుబడిదార్లు - వారు, వీరనుభేదం లేకుండా అందరూ ఏకంకావాలి. ఐక్యతద్వారానే జాతీయ ప్రభుత్వం సాధ్యమని, నిజమయిన భారత దేశశత్రులెవరయినా ఒప్పుకొనక తప్పదు. దీన్ని మించిన సమస్య భారతదేశానికినాడు మరేదీలేదు. ఈ ఐక్యత సిద్ధించి, మమ్మల్ని మరింత ఉత్తేజపరుచుమగాక అని బర్మావాళ్ళం ప్రార్థిస్తున్నాం."

ఈ వ్యాసం వెలువడిన మరుసటివారం లండనులో 'లండను మజ్లీసు' భారత విద్యార్థులకు సన్మానం చేశారు. సోవియట్ రాయబారప్రతినిధి షైటాన్కొ అవతలో మాట్లాడుతూ ఇలా అన్నాడు :

"ప్రపంచ పరిస్థితులు సవ్యంగా సాగిపోవాలంటే, భారతదేశం స్వాతంత్ర్యం పొందడం అవసరం."

"భారత ప్రజలపట్ల సోవియట్‌కి ఎంతో సామభూతి ఉంది. మనంఇరుగు పొరుగువారం. మన మధ్య స్నేహ సంబంధాలు ఎల్లప్పుడూ ఉండాలనే మా ఆశయం"

నిడుబ్రోలులో

(9 వ పేజీ తరువాయి) పెద్దలను తేల్చుకొని ప్రజలే నిర్ణయమివ్వాలి అసలు పౌరసత్వ హక్కులనే రూపుమాపాలని ఎదురు చూస్తున్న అధికారవర్గానికి, ప్రత్యర్థులమీద కసికొద్దీ అవకాశాలు కలిగించడం దేశాభిమానం అనిపించుకోదు" అని అన్నారు. తరువాత కామ్రేడ్ కొల్లా వెంకయ్యగారు ఉపన్యసిస్తూ గ్రామజీవితంలో రైతుఉద్యమం కలిగిస్తున్న విప్లవకరమార్పులను వివరించారు.

తరువాత నాజర్ దళం 'కష్టజీవి' బుర్రకథ చెప్పింది.

నిడుబ్రోలులో కమ్యూనిస్టుపార్టీ మీటింగు జరగడం ఇదే మొదటిసారి. అయినా ఇంత జయప్రదంగా జరిగింది. సభానిర్వాహకులు. భోజనాది సదుపాయాలకు గ్రామస్తులెంతో తోడ్పడ్డారు. ప్రజాశక్తి దినపత్రికకు 101 రూపాయలుకూడా వసూలయాయి. ఇదినేర్పుతూన్న పాఠమేమిటి ? సోదరపార్టీల కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయడం ప్రజాకార్యక్రమం ఎన్నటికీకాదు. దానిని ప్రజలెన్నటికీ బలపరచరు. నిర్మాణాత్మక కార్యక్రమం వెనుకనే ప్రజలు వేలకొలదిగ సంఘటితం కాగలరు. ప్రజలు కోరుతున్నది సోదరదేశభక్తులపై నీలాపనిందలు కాదు - తమ జీవితాన్ని సుఖప్రదం చేయగలపంథా. రంగాగారు వారి అనుచరవర్గం తమ కళ్ళముందు ప్రదర్శితమయిన ఉత్సాహాన్ని గుర్తిస్తారా ?

(9 వ పేజీ తరువాయి) తిండికి పట్టు పక్కలకుంది వరకులవానికి ఆయుధ దేశీయ వేలకొలది ప్రజలు ఆశాభంగంతో తిరిగిపోవ లసి వచ్చింది. మరొకనాడు సభ పెట్టుకోవాలని నిశ్చయించారు ఉద్యమకారులు.

ఆ ఒక్కరోజు ఘటనలు ప్రజా ఉద్యమములో ఇకముందు జనుకూరు ఆక్రమించుకోగల స్థానాన్ని స్పష్టంచేశాయి. ఆసభను జరక్కుండా చేయడానికి వ్యతిరేకులు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఊరేగింపుకు ఎడ్లనివ్వవద్దని ఎంతో వత్తిడి తెచ్చారు. ఒక తండ్రి ఎడ్లనివ్వను పొమ్మన్నాడుకొడుకుతో. "నావంతు ఎద్దును నాకిచ్చెయ్ - రెండోదైన నేనే కాడి చేసుకుంటానన్నా"డు కొడుకు. మారు మాటాడలేక పోయాడుతండ్రి . ఎడ్ల నిచ్చాడు. మరో ఇంటిలో తల్లికూతుళ్ళు కలిసి ఇంటియజమానికి నచ్చచెప్పి ఎడ్ల నిప్పించారు. ఇలాంటి ఘటనలెన్నో జరిగాయి. తమ నిచ్చిన్న ప్రయత్నాలన్నీ విఫలమయేసరికి - ఇకనేమీ తోచక, "ఎన్నికల్లో కమ్యూనిస్టులకువోటుఇస్తే ఇవ్వండిగాని. ఇప్పుడు ఊరేగింపుకు ఎడ్లనుమాత్రం ఇవ్వకండి" అని బేరంపెట్టబోయారు. ఈధోరణిని అసహ్యించుకున్నారు ప్రజలు. అకుఠేగింపు వట్టి ఊరేగింపు మాత్రమేకాదు. సజీవప్రజా ఉద్యమానికి ఉజ్వల చిహ్నమిది.

గుంటూరు ప్రెస్ కార్మికుల సమ్మె

రు 10-0-0 కరువుభత్యం ఇవ్వాలని, గుంటూరు ప్రెస్‌కార్మికులు లోగడ 20 వ తేదీన ప్రెస్‌యజమానులను కోరారు. దానిపై అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు, రాయబారాలు జరిగాయి, కాని యజమానులు కుంటిసాకులతో కరువుభత్యం నిరాకరించారు. గత్యంతరంలేక కార్మికులు 24.9.45 నుండి సమ్మె ప్రారంభించారు. రాష్ట్రం మొత్తంమీద ఉన్న ప్రెస్‌కార్మికుల వత్తిడివల్ల జిల్లాకలెక్టరుగారు జోక్యంకలిగించుకొన్నారు. ఇరువురప్రతినిధులనుపిలిపించిమాట్లాడారు. చివరకు17-10-45 లేబరు కమీషనరు సలహాతో కొన్ని షరతులు పెట్టారు. పామరవ్యతను ప్రధానంగా పెట్టుకున్న కార్మికులు పైషరతులను ఒప్పుకున్నారు. ప్రెస్ కార్మికులను కాళ్ళకింద తొక్కిఉంచాలని సంకల్పించుకున్న యజమానులు త్రోసిగాఉన్నారు.

దీనితో విషమపరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా గుంటూరు పట్టణంలో ఉన్న అన్ని కార్మికసంస్థల తరపున ఒక కమిటీ ఏర్పడి 31-10-45న కలక్టరువద్దకు రాయబారంవెళ్ళి మీరు నిర్ణయించిన షరతులు అమలు జరపాలని, యజమానులు వాటిని ఒప్పుకొనకపోతే ప్రెస్‌లను ప్రభుత్వమేనడపవలెనని చెప్పారు. కలెక్టరు 2-11-45 న యజమానులను పిలిపించారు. తలవనితలంపుగా మొదటపెట్టిన, షరతులకు భిన్నంగా కొన్ని కార్మికులకు హానికరమయిన షరతులు పెట్టారు. ప్రతి వర్కరూ రు. 10 లు డిపాజిట్టు చెల్లించాలని, ఒక రోజు నాగా అయితే రోజున్నర నాగా అని ఇలాంటి అన్యాయమైన షరతులు పెట్టారు.

రాష్ట్రంలోని కార్మికసోదరులంతా కలెక్టరు మొదట ఇచ్చిన షరతులను అమలుజరపాలనీ, సమ్మె రోజులకు జీతము ఇవ్వాలనీ, బహిరంగ సభలు జరిపి, ప్రభుత్వంపైనా, యజమానులపైన ఒత్తిడి తేవాలని కోరుచున్నాను.

—యల్. జోగారావు
ఆం. రా. ప్రెస్‌వర్కర్సుయూనియన్ ప్రధానకార్యదర్శి.

నేలమట్టమైన
నిరుపేదల కొంపలు

తుపాను దృశ్యాలు

ప్రభుత్వ తక్షణ కర్తవ్యం

మొన్నటి తుపానువల్ల రైతాంగానికి కలిగిన నష్టాన్ని వివరిస్తూ, నివారణోపాయాలను గురించి కృష్ణాజిల్లా రైతుసంఘ అధ్యక్షులు అనుమర్లపూడి వెంకట సీతారామారావుగారు ఈ దిగువ సూచనలు చేస్తున్నారు:

తుపానువల్ల రైతులకు కలిగిన బాధానివారణకు రైతాంగ శ్రేయోభిలాషులంతా పూనుకొని పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. పరాయి ప్రభుత్వం మన నెత్తిమీద వున్నప్పుడు మనలో మనకు ఐక్యత, ఆదరణ అత్యవసరం. మనమధ్య వుండే భేదాభిప్రాయాలు మనకు వాటిల్లే సమిష్టి కష్టాలతో పోల్చితే తృణమాత్రంలో మరచిపోగలిగినవి. ఈ సందర్భంలో తుపాను బాధితుల సహాయార్థం పనిచేయుటకు గ్రామాలలో ఐక్య రిలీఫ్ కమిటీలను యేర్పరచాలని రైతాంగ సేవకులందరినీ కోరుతున్నాము.

ఈ రిలీఫ్ కమిటీలద్వారా నష్టాలను గురించి పూర్తి లెక్కలు సేకరించి యీక్రిందికోర్కెలు తీర్చేందుకు ప్రభుత్వంపై రాయబారాలు, మహజర్లద్వారా తీవ్ర ఆందోళన గావించాలి:

1. తుపాను కారణంగా తీవ్రనష్టానికి గురియైన పైరులన్నింటికి శిస్తురిమిషన్లు ఇవ్వాలి.

2. చెరకుపంటకు వాటిల్లిన నష్టాన్నిబట్టి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి.

3. రైతులూరు ఐందరు తాలూకాలలో పూర్తిగా పంటలుపోయిన ప్రాంతాలకు ప్రత్యేక ప్రాముఖ్యతనిస్తూ దాళవాపంటకు నీటి పర్మిషన్ ఇవ్వాలి.

4. 2వ పంటకుకావలసిన ఎరువులు, వ్యవసాయ ఖర్చులకుగాను ప్రభుత్వం అప్పులను యివ్వాలి.

5. నష్టపడిన ప్రాంతాల్లో రైతులు వ్యవసాయకాలద్వారా పొందిన తక్కావీ అప్పులు చెల్లించు గడువును 1947 మార్చివరకు పొడిగించాలి.

6. నష్టపడ్డ ప్రాంతాల్లో బియ్యపు డిపోలు పెట్టించాలి.

ఈ కోర్కెలను ప్రభుత్వం తీర్చినంతమాత్రంతోనే వేలకొలది బీదరైతులకు, వ్యవసాయ కూలీలకు నష్టం తీరదు. ఈ అవకాశంలో మనము ప్రధానంగా స్వయం సహాయంమీదే ఆధారపడాలి. కాబట్టి భూములు గలిగిన రైతాంగం తమ తోటి సోదరులైన కవులుదారులయెడ ఉదారత చూపాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తిచేస్తున్నాము. ఇందులకు ముఖ్యంగా వివిధ పైరుల పంటలకు కలిగిన దామాషానష్టమునుబట్టి యీ సంవత్సరపు కవులు రేటును తగ్గించాలని కోరుతున్నాము. తద్వారా ధనికరైతాంగం తమ సోదరులకు కలిగిన నష్ట నివారణకు తమ వంతు సహాయం అందజేస్తారని ఆశిస్తున్నాము.



కాకినాడ
పురవీధులలో

బాధితులకు తోడ్పడుతున్న కమ్యూనిస్టు వలంటీర్లు

ఉదారుల అన్నదానము

పశునష్టం

Editor: M. Chandrasekhara Rao. Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet - Bezwada

END OF ISSUE